
అనుదినం జనస్వరం
నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక

1
హన్మకొండ,వరంగల్, జయశంకర్, ములుగు, జనగామ, మహబూబాబాద్
ఆదివారం 7 మే 2023

9న తమ్మినేని వీరభద్రం రాక



నవతెలంగాణ-మట్టెవాడ

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈనెల 9న నగరంలోని రంగశాయిపేటను సందర్శించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో రంగసాయిపేట సీపీఎం పార్టీ కార్యదర్శి మలోత్ సాగర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, పోరాటాల స్ఫూర్తి చిహ్నం, ప్రారంభోత్సవాలకు సంబంధించిన పనులతోపాటు బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను చకచక చేస్తున్నారు. ఈ సందర్భంగా మాలోతు సాగర్ మాట్లాడుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని చేతుల మీదుగా పార్టీ జెండా పోరాట చిహ్నంతో పాటు పేద గుడిసెవాసుల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. తమ్మినేని వీరభద్రం విచ్చేసే ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం

హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్



నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ

ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నాయని, పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రోత్సాహ కులు ముందుకు రావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి పథకం తయారీ సంస్థల క్రమబద్ధీకరణ కింద జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ కమిషనర్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల కోసం ప్రభుత్వాలు వివిధ పథకాల కింద అందిస్తున్న తోడ్పాటు గురించి లబ్ధిదారులకు వివరించారు. ఇందులో భాగంగా బ్యాంకుల నుండి రుణ సదుపాయం పొందేందుకు కనీస అర్హతలు, విధివిధానాలు మరియు ఇతర పథకాలు పి ఎం ఎఫ్ ఎం ఈ, ఏఐఎఫ్, వంటి ప్రయోజనాల గురించి వివరించారు. సూక్ష్మ పరిశ్రమల స్థాపన కోసం ఉపయుక్తంగా నిలిచే అధునాతన యంత్ర పరికరాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన జి.ఎం ఇండస్ట్రీస్ హనుమకొండ హరిప్రసాద్, జి.ఎం ఇండస్ట్రీస్ వరంగల్ నరసింహమూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, హనుమకొండ డిఆర్డిఏ పిడి శ్రీనివాస్, వరంగల్ డిఆర్డిఏ పిడి నాగ పద్మజ, మెప్మా పిడి భద్రునాయక్, హనుమకొండ ఎల్.డి.ఎం శ్రీనివాస్, వరంగల్ డి ఎం రాజు, భూపాల్ పల్లి ఎల్ డి ఎం తిరుపతి, ఇండియన్ టి.ఎస్ ఎఫ్.పి.ఎస్. రవితేజ, ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ శాఖల అధికారులు, వ్యాపారస్తులు , నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

'దాస్యం'కు కేటీఆర్ భరోసా



నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి

హన్మకొండ బిఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభించినా ఇప్పటి వరకు పార్టీకి కేవలం అధ్యక్షుడిగా ఛీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌ను మాత్రమే నాయకత్వం నియమించింది. జిల్లా కార్యవర్గాన్ని నేటికీ నియమించకపోవడం గమనార్హం. అధ్యక్షుడిని నియమించి ఏడాది పూర్తయినా, కార్యవర్గాన్ని మాత్రం నేటికీ ఖరారు చేయలేదు. ఇప్పటికైనా పార్టీ జిల్లా కార్యవర్గాన్ని నియమిస్తారా? లేదా ? అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం బిఆర్ఎస్ బహిరంగసభలో 'దాస్యం'ను వచ్చే ఎన్నికల్లో 70వేల మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో 'దాస్యం' సేఫ్ జోన్‌లో వున్నారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుండి పలువురు కీలక నేతలు పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు వచ్చిన ప్రచారానికి తెరపడింది.

వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు, ఛీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌ను వచ్చే ఎన్నికల్లో 70 వేల మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో 'దాస్యం'కు పార్టీ టికెట్ పక్కా అయ్యిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవల 'పశ్చిమ'లో బిఆర్ఎస్‌పార్టీ టికెట్ కోసం కీలక నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని జరుగుతున్న ప్రచారానికి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో ఫుల్‌స్టాప్ పడ్డట్టయ్యింది. బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా 'దాస్యం' నియామకం జరిగిన నియోజకవర్గానికి పరిమితమయ్యారు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల మండలాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయలేదు. శుక్రవారం ఈ మేరకు బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం, పార్టీ అధ్యక్షుడిగా దాస్యం వినయ్‌భాస్కర్‌ను అధ్యక్షుడి కుర్చీలో మంత్రి కేటీఆర్ కూర్చోపెట్టిన నేపథ్యంలో 'దాస్యం' ఇక నుండి జిల్లాలోని అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

ఊహాగానాలకు తెర

జిల్లా కార్యవర్గం నియామకం ఎన్నడో ....

'దాస్యం' అనుచరుల్లో సంతోషాన్ని నింపాయి. ఇదిలావుంటే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న బిఆర్ఎస్‌లోని పలువురు కీలక నేతలు రానున్న రోజుల్లో ఎలా వ్యవహరిస్తారనేది కీలకంగా మారింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పూర్తిగా నగరంలో వున్న నియోజకవర్గం, ఇక్కడ బహిరంగసభను నగరవాసులతో జయప్రదం చేయాలంటే మామూలు వ్యవహారం కాదు. ఇది వినయ్‌కు ముందు నుండి కత్తి మీద సాములాగానే మారింది. మంత్రి కేటీఆర్ పాల్గొనే బహిరంగసభను విజయవంతం చేయడానికి తీవ్రంగా కృషి చేశారు. పర్యటన ఆలస్యం కావడంతో బహిరంగసభకు వచ్చిన ప్రజలను మంత్రి కేటీఆర్ మాట్లాడే వరకు కూర్చోపెట్టడం పార్టీ శ్రేణులకు కష్టసాధ్యంగా పరిణమించింది. ఈ క్రమంలో సభ ఆలస్యమవుతుండడంతో సభకు విచ్చేసిన నగరవాసులు చాలా మంది వెనుతిరగడం కనిపించింది.

అధ్యక్షుడు సరే.. మరి కార్యవర్గం ఎప్పుడో..

బిఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా ఛీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌ను నియమించిన పార్టీ నాయకత్వం జిల్లా కార్యవర్గాన్ని నేటికీ నియమించకపోవడం గమనార్హం. హన్మకొండ జిల్లా పార్టీని ప్రారంభించినా, కార్యవర్గం లేకపోవడంతో అన్నీ అధ్యక్షుడే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధ్యక్షులను నియమించి ఏడాది పూర్తయినా, నేటికీ పార్టీ కార్యవర్గాలను నియమించకపోవడం పార్టీ సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో బలపడలేదు. పార్టీ నిర్మాణంపై ముందు నుండి బిఆర్ఎస్ నాయకత్వం శ్రద్ధ కనపరచకపోవడం గమనార్హం. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలే అన్నీ తామై వ్యవహరించడం బిఆర్ఎస్‌లో పరిపాటిగా మారింది. పార్టీ జిల్లా కార్యాలయాలు సైతం ప్రారంభించుకుంటున్న ఈ తరుణంలో జిల్లా పార్టీ కార్యవర్గాలనైనా నియమిస్తారో, లేదోనన్న సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. హన్మకొండ జిల్లా పరిధిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంతోపాటు, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాలకు చెందిన మండలాలున్నాయి. బిఆర్ఎస్‌కు ప్రస్తుతం మండలపార్టీ నిర్మాణం కూడా లేకపోవడం గమనార్హం. జిల్లాకేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తున్నా పార్టీని సంస్థాగతంగా నిర్మించకపోవడం పార్టీ నాయకత్వ లోపాలను ఎత్తిచూపుతుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే వున్నందునా వెంటనే జిల్లా పార్టీ కార్యవర్గాలతోపాటు, మండల పార్టీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు.

అన్నదాతలు అధైర్యపడొద్దు.. మేమున్నాం

తడిసిన ధాన్యం సైతం కొనుగోలు

గడపగడపకు రాష్ట్ర సర్కారు సంక్షేమ ఫలాలు

రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు



నవతెలంగాణ-రాయపర్తి


కష్టించి పండించిన వరిధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దయిందని అన్నదాతలు అధైర్యపడొద్దు అని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మేము ఉన్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతులకు భరోసానిచ్చాడు. శనివారం మండలంలోని పెర్కవేడు, రాయపర్తి గ్రామంలో మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కుట్టు మిషన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొందిన మహిళలకు ట్రైనింగ్ సర్టిఫికెట్లు అందచేశారు. అనంతరం ఇల్లంద మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడప గడపకు రాష్ట్ర సర్కార్ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. అకాల వర్షంతోపాటు ఈదురు గాలులతో చేతికొచ్చిన ధాన్యం దెబ్బతినడం బాధాకరమన్నారు. వర్షం కారణంగా వరి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు అని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా ఆరబెట్టిన ధాన్యంతోపాటు కోతదశ కొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి కనుక తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేపడుతూ ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. రైతులు భయపడొద్దని.. చివరి గింజ వరకూ ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం ముందుండి పనిచేస్తుందన్నారు. వారి ఆర్థిక ప్రగతిని పెంచేందుకే ఉచితంగా కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ శ్రీవాత్స, డిఆర్డీఏ పిడి సంపత్‌రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, తహశీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీఓ కిషన్, ఎంపిఓ తుల రాంమ్మోహన్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహా నాయక్, ఏపీఓ కుమార్, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, పెర్కవేడు సర్పంచ్ చిన్నాల తారశ్రీ రాజబాబు, ఎంపీటీసీలు బిల్లా రాధికసుభాష్‌రెడ్డి, ఐతరాంచందర్, బండి అనూష రాజబాబు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎండి నాయిమ్, తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

ట్రాఫిక్ సిబ్బందికి చలువద్దాలను పంపిణీ చేసిన సీపీ



నవతెలంగాణ-వరంగల్

ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వరంగల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఏవి రంగనాథ్ అన్నారు. వరంగల్ కమీషనర్ కార్యాలయం లో శనివారం వరంగల్ ట్రై సిటి ట్రాఫిక్ పోలీసులకు వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా చలువ కళ్ళ అద్దాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా కమీషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ వేసవి కాలం వేళ మండుతెండలో రోడ్లపై విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యంను దష్టిలో వుంచుకొని తమ వంతు సహకారాన్ని అందిచాలనే ఆలోచనతో మాజీ శాఫ్ డైరక్టర్ రాజనాల శ్రీహరి వరంగల్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ సిబ్బందికి చలువద్దాలను అందజేసేందుకు ముందుకు వచ్చాడనీ తెలిపారు. కాలాన్ని దష్టి వుంచుకోని ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య దష్యా త్వరలో సిబ్బందికి కూల్ కిట్లను అందజేయడం జరుగుతుందని, అలాగే మండుటెండలో విధులు నిర్వహించే సిబ్బంది తగు జాగ్రత్తలను పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమములో ట్రాఫిక్ ఏసిపి మధుసూదన్, వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్లు బాబులాల్, రవికుమార్,రామకష్ణ, ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ట్రాఫిక్ ఎస్.ఐలు రాజేష్,నవీన్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్ పాల్గోన్నారు.

అందరి సహకారంతో మళ్లీ గెలిచేది నేనే ..



నవతెలంగాణ-హనుమకొండ

వచ్చే ఎన్నికల్లో హన్మకొండ జిల్లాలో అందరి సహకారంతో మళ్లీ నేనే గెలుస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.శనివారం హన్మకొండ బాలసముద్రంలోని జిల్లాబీఆర్ఎస్‌కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వినయ్‌భాస్కర్ మాట్లాడారు. నాపై నమ్మకంతో భారత రాష్ట్ర స మితి హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షునిగా అధికారికంగా శుక్రవారమే కేటీఆర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించానని రాబోయే కాలంలో జిల్లాలోని అందరి సహకారంతో పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపడుకుంటు వారిలో ఉత్తేజాన్ని నింపుతానని పార్టీ శ్రేణులకు భరోసాఇచ్చారు. కేసీఆర్ 9 ఏళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపారని కానీ కొన్నిపనికిమాలిన రాజకీయ పార్టీలు నాయకులకు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల సమస్యలు, దేవుళ్ళు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. తమ ఉనికి చాటుకోవడానికి కనీసం కార్పొరేటర్ గా గెలవని నాయకులు సీఎం

కేటీఆర్ సభను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు

ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్


కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేసీఅర్ ను తిడితే పెద్ద నాయకులు అవుతారని భ్రమ పడుతున్నారన్నారు.కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారో వరంగల్ ప్రజలకు తెలుసని 40 ఏళ్ల నుండి గుడిసెలు వేసుకొని, అధికారులు ఎప్పుడు వస్తారో అని బిక్కు బిక్కుబిక్కుమంటూ ఉంటున్న వారిని ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ జిఓ 58, 59 ద్వారా గుడిసె వాసులకు ఇండ్ల పట్టాలనును ఇచ్చిన మహనీయుడని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? ప్రజలు అడగాలని చెప్పారు.2009 లో కాళోజీ కళ కళాక్షేతం కోసం 300 గజాల భూమి అడుడితే ఇవ్వని పరిస్థితి సీఎం కేసీఆర్ 3000 గజాల భూమిలో 70 కోట్లతో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఇంత అభివద్ధి జరుగుతుంటే కండ్లు ఉన్న కాబోదులు లాగా ఉంటున్నారని

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వరంగల్‌కు పర్యటకునిగా వచ్చి వెళ్తున్నారని అన్నారు. చట్టాల పై నమ్మకం ఉంటే విభజ చట్టంలో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీని తీసుకురావాలని హితవు పలికారు. వరంగల్‌కు ఐటీకంపెనీలుతరలివస్తున్నాయని. ప్రజల ఆశీర్వాదంతో మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కేటీఆర్ సభకు తరలి వచ్చి విజయవంతం చేసిన కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకన్న, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్‌యాదవ్, లైబ్రరీ చైర్మన్ అజీజ్‌ఖాన్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ జనార్ధన్‌గౌడ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య




నవతెలంగాణ-పర్వతగిరి

విద్యార్థులు తాము ఉజ్వల భవిష్యత్తు కోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో శనివారం సెక్రటరీ టిఎస్‌డబ్ల్యూఆర్ ఈఐ సొసైటీ, హైదరాబాద్ ఇచ్చిన సూచనల ప్రకారం సమ్మర్ స్పార్కిల్స్‌క్యాంప్ నిర్వహించారు. సొసైటీఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 15 రోజులపాటు అంటే ఏప్రిల్ 22 నుండి మే 6 వరకు సమ్మర్ స్పార్కిల్స్ క్యాంప్ నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఆర్.సమ్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందరిని విద్యార్థులు చేసిన కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనలు కనబరుస్తున్నారని అభినందించారు. శిబిరంలో నేర్చుకున్న థీమ్‌లు ఈతరం ప్రతి విద్యార్థికి నిజంగా ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ అనుభవాలు వారి ఉన్నత చదువులకు, భవిష్యత్తులో వారికి ఉపయోగపడతాయని ఆమె నొక్కిచెప్పారు. విద్యార్థులు తమ అంతిమ లక్ష్యం 'రేపటి భారతం పులకించి మురవంగా దేశాన్నేలెదము' అని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయి అది స్త్రీల శక్తి అని గర్వంగా చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమల,జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సర్వర్, స్థానిక తహశీల్దార్ కోమిఅజ్మీరా,విద్యావేత్తలు అలివేలు,స్థానిక సర్పంచ్ చింతపట్ల మాలతి, ఎంపిటిసి లు మాడుగుల రాజు, బొట్ల మహేంద్ర, ఎంపిఓ పాకశ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు

పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్





నవతెలంగాణ-కాజీపేట

కాజిపెట మండలం కడిపికొండ గ్రామంలో 55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను శాసన మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ ముదిరాజ్ శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కడిపికొండ గ్రామం నందు నిర్వహిస్తున్న ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందని, పనులు వేగవంతం చేసి దసరా పండుగ వరకు కమ్యూనిటీ హాల్లో ప్రారంభించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, అర్బన్ అధ్యక్షులు బయ్య స్వామి ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి పులి రజినీ కాంత్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ సాదినేని సుధాకర్ ముదిరాజ్, ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి






నవతెలంగాణ-సుబేదారి/వరంగల్

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటివెలుగు, ఆరోగ్య మహిళ, సిఎంఆర్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇళ్ల స్థలాల వివరాలు అప్లోడింగ్, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58,59, 76,118 ప్రభుత్వ జిఓల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, ఆయిల్ ఫామ్‌సాగు, ఎరువుల పర్యవేక్షణ వ్యవస్థపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. సిఎస్ శాంతికుమారి మాట్లాడుతూ కంటి వెలుగు,ఆరోగ్యమహిళా శిబిరాలను జిల్లా కలెక్టర్‌లు ఎప్ప టికపుడు తనిఖీ చేస్తూ నాణ్యమైన సేవలు ప్రజలకు అందే లా చర్యలు తీసుకోవాలనిసూచించారు. ధాన్యం కొనుగో లు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి రైతుల వద్ద నుంచి చివరిగింజ వరకు మద్దతు ధర పై ధాన్యం కొనుగోలు చేయాలని, సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరపై కొనుగోలు చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మేర మౌలిక వసతులు కల్పించాలని, గన్నీ బ్యాగుల కొరత లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న సిఎంఆర్ రైస్ డెలీవరి పై జిల్లాల వారీగా సీఎస్ సమీక్ష నిర్వహించారు. అధికంగా పెండింగ్ ఉన్న జిల్లాలు 10 రోజులో మిగిలిన జిల్లాలు 3 రోజులో సీఎంఆర్ రైస్ డెలీవరి చేయాలని సీఎస్ తెలిపారు. జీఓ 58 కింద పట్టాల పంపిణీ కార్యక్రమం 3 రోజులో పూర్తి కావాలని, జీఓ 59 కింద 10750 మంది దరఖాస్తుదారులు రూ.3లక్షలలోపు రుసుము చెల్లించాల్సి ఉందని, వచ్చే వారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫస్ట్ ఇనస్టాల్మెంట్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీఓ 76 కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులు వచ్చేవారం నాటికి పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల ఎంపిక చేసిన లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదావు లక్ష ఎకరాల వరకు విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయడం జరిగిందని, ప్రస్తుత సంవత్సరం 2 లక్షల పైగా ఎకరాల లక్ష్యంతో కార్యాచరణ తయారు చేసామని, ప్రతి నెలా లక్ష్యాలను నిర్దేశించుకోని వాటి సాధన దిశగా కషి చేయాలని సీఎస్ సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లోజిల్లా కలెక్టర్‌లు సిక్తా పట్నాయక్ జిల్లాలోని టు బీహెచ్‌కే హౌజెస్ డిస్ట్రిబ్యూషన్ ఎమ్మెల్యేతో మాట్లాడి త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. ఈ వీడియో సమావేశంలో వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, అశ్వినీతానాజీ వాకడే, డిఆర్వో వాసు చంద్ర, పరకాల ఆర్డీవో రాము, డిఎం హెచ్ వో సాంబశివ రావు, మార్కెటింగ్ అధికారి సురేఖ, డీ.సీ.ఎస్.ఓ వసంత లక్ష్మి, అగ్రికల్చర్ అధికారి దామోదర్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

స్థలాన్ని కాపాడాలని కలెక్టర్‌కు టీఎన్‌జీవోస్ వినతి



నవతెలంగాణ-సుబేదారి

ప్రభుత్వం ఉద్యోగులకు కడిపికొండలో కేటాయించిన స్థలాన్ని కాపాడాలని టీఎన్జీవోస్ యూనియన్ సభ్యులు కలెక్టర్‌ని కలిసి వినతి పత్రంలోకోరారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో టీఎన్జీఓస్ యూనియన్ అధ్య క్షులు ఆకులరాజేందర్ ఆధ్వర్యంలో కలెక్టర్ సిక్త పట్నాయక్‌ను కలిసి ప్రభుత్వం ఉద్యోగుల కొరకు కడిపికొండలో కేటాయించిన స్థలాన్ని కాపాడుటకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఇంటి నిర్మాణం కోసం నగరంలోని కడిపకొండలో ప్రభుత్వం కేటాయించిన 32 ఎకరాల స్థలంలో కొందరు కబ్జా దారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనీ అట్టిస్థలాన్ని కాపాడుటకు తగు చర్యలు తీసుకో వాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా కోశాధికారి పనికెల రాజేష్, శనిగరపు శ్యామ్ సుందర్, రాజేష్ ఖన్నా,చీకటి శ్రీనివాస్,రాంప్రసాద్, భరత్, ప్రణయ్, పైడి రాజు తదితరులు ఉన్నారు.

పేద గుడిసెపై పెద్దల కన్ను

ఎంహెచ్ నగర్‌లో అధికార పార్టీ నేతల ఆగడాలు

ఇంటిని కూల్చి రాత్రికి రాత్రే బీఆర్ఎస్ జెండాగద్దె నిర్మాణం

ఖాళీ ప్లాటు కనిపిస్తే ఖతమే..

స్థలాన్ని విక్రయించాలని నేతల హుకుం..

స్థలం దక్కకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యే శరణ్యం

న్యాయం చేయాలని నిరుపేద బాధితురాలి వేడుకోలు



రాత్రికి రాత్రే ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ జెండాగద్దె

నవతెలంగాణ-కాశిబుగ్గ

వరంగల్ నగరంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. ఒక పక్కన భూకబ్జాలకు పాల్పడుతున్నవారిపై, పేదల ఇళ్లను ఆక్రమించిన వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకున్నప్పటికీ నేతల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. గ్రేటర్ వరంగల్ 13వ డివిజన్ పరిధిలో ఎంహెచ్ నగర్ పేరుతో సర్వేనెంబర్ 308లోని 10ఎకరాల ప్రభుత్వ స్థలంలో 2003లో సీపీఎం ఆధ్వర్యంలో 650 గుడిసెలు వేసుకుని పేదలు నివసిస్తున్నారు. కార్యక్రమంలో వారికి హౌస్ హెూల్డర్ సర్టిఫికెట్ వచ్చింది. ఇంటి పన్ను, కరెంటు బిల్లులు కడుతున్నారు. కానీ ఇటీవలకాలంలో స్థానిక కార్పొరేటర్ సురేష్ జోషి అండతో స్థానిక నాయకులు ఓ కమిటీగా ఏర్పడి ఖాళీ ప్లాట్లు కనిపిస్తే కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో కాలనీకి చెందిన దామెర మైబుబి (మంజుల) అనే మహిళ ఇంటిని శుక్రవారం రాత్రికిరాత్రి తీసివేసి ఆ స్థానంలో బిఆర్ఎస్ జండే గద్దె నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో శనివారం బాధితురాలు మైబుబి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతు 17 ఏళ్ల క్రితం తాను గుడిసె వేసుకుని నివసిస్తున్నానని, తనకు హౌస్ హెూల్డర్ సర్టిఫికెట్ వచ్చిందని ఇంటిపన్ను, కరెంటు బిల్లులు కూడా కడుతున్నానని తెలిపారు. ఇటీవల కాలంలో తన ఆరోగ్యం బాగాలేక తన తల్లి గారి ఊరైన వర్ధన్నపేటకు వెళ్లగా ఎంహెచ్‌నగర్ కాలనీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచె రాజు తనకు ప్లాట్ అమ్మాలని ఒత్తిడి చేయగా అందుకు నేను ఒప్పుకోలేదని తనకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారని ఇల్లు ఏకైక ఆధారమని ఎంతో ప్రాధేయపడ్డ వినలేదన్నారు. ఇట్టి విషయాన్ని స్థానిక కార్పొరేటర్ సురేష్ జోషి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ప్లాటు కంచరాజుకు అమ్మాలని నీకు మరోచోట చూపిస్తామనగా అందుకు తాను నిరాకరించడం జరిగిందన్నారు. కానీ శుక్రవారం రాత్రి సమయంలో తన ఇల్లును తీసి వేయించి బీఆర్ఎస్‌జెండా నిర్మాణాన్ని చేపట్టా రని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్లా టు తనకు దక్కాలని లేని పక్షంలో కు టుంబంతో సహాఆత్మహత్య చేసు కుంటానని అందుకు స్థానిక కార్పొరేటర్‌తోపాటు కంచె రాజు, సంచు కృష్ణ, కప్పల స్వామి, క కురువల రాజు, బాదాని సంతోష్ లే కారణమని అన్నారు.



బీజేపీ నాయకుల సంఘీభావం

ఎంహెచ్ నగర్‌లో మైబుబి (మంజుల) ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం బీజేపీ నాయకులు కుసుమ సతీష్, డాక్టర్ వన్నాల వెంకటరమణలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుం బానికి చెందిన మైబూబి ఇల్లు ఆక్రమించుకొని పార్టీ జెండా నిర్మించడం సరికాదన్నారు. రెండు రోజుల్లో ఆమెకు న్యాయం చేయాలని లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో 13,14,3వ డివిజన్ల అధ్యక్షులు జన్ను సుబ్రహ్మణ్యం, కొత్తకొండ రాజు, వడ్డే మానుకోట తిరుపతి, 26వ డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మారుమూల ప్రవీణ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు మంతెన అని త, బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు పిట్టసరస్వతి, 14వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు మంతెన దేవిక, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మంతెన చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

మందుబాబులకు తీపి కబురు

నవతెలంగాణ-మల్హర్‌రావు

మందుబాబులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. లిక్కర్ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుకుగా తెలిసింది.ఫుల్ బాటిల్ పై రూ.40 తగ్గనుంది. సేల్స్ తగ్గడం ఆదాయం నామమాత్రంగానే పెరగడం కారణంగా ప్రభుత్వం తాజాగా ధరల విషయంలో దిగోచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి జీవో సైతం జారైనట్లుగా అధికారులు చెబుతున్నారు.సాధారణంగా ఐఎంఎల్, బీర్ కేసుల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది.అయితే ఐఎంఎల్ అమ్మకాలే అధిక ఆదాయానికి దోహదపడుతుంది. బీర్ల అమ్మకాలు పెరిగిన ఐఎంఎల్ సేల్స్ తగ్గడంతో ప్రభుత్వ ఆలోచనకు గురిచేసింది.ప్రదానంగా చిప్ లిక్కర్ అమ్మకాలు తగ్గడంతో ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది.

మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు : పీఏసీఎస్ చైర్మన్

నవతెలంగాణ-మహాముత్తారం

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని పిఏసిఎస్ చైర్మన్ సోమా శాంతా కుమార్ అన్నారు. శనివారం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యం లో మహాముత్తారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను చైర్మన్ సోమ శాంత కుమార్ తహశీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఏ ఓ సతీష్, ఆర్ ఐ శ్రీనివాస్, డైరెక్టర్లు చిన్న రాజయ్య, వేల్పుల సమ్మక్క రైతులు లింగమల్ల దుర్గయ్య,వేంకటేశ సీఈఓ. శ్రీధర్, సిబ్బంది శ్రీనివాస్, హమాలిలు మరియు రైతులు పాల్గొన్నారు.

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు




- ఉపాధి చూపుతున్న ప్రభుత్వం
- చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

నవతెలంగాణ-భూపాలపల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివద్ధి మత్స్యకారుల కు ఉపాధి చూపుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జలాశయాల్లో 2కోట్ల 92లక్షల చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 833 చెరువులు,4 రిజర్వాయర్లలో చేపల పెంపకానికి మత్స్యశాఖ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నది. జిల్లా వారిగా టెండర్ ప్రక్రియ మొదలగు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ రెండు నెలలో పుర్తిగావించుకొని చేప పిల్లల సరఫరాను మొదలుపెట్టనున్నారు.

జిల్లాలో 107 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 20 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 9,085 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు.ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక భాగంగా 12 నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘలు మరియు 64 మత్స్య పారిశ్రామిక సహకార సంఘల నుండి 1,836 నూతన సభ్యత్వాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ద్వారా చెయ్యడం జరుగుతుంది.అందులో భాగంగా జిల్లాలో అన్ని మండలాల్లో నూతన సంఘం కోసం మరియు నూతన సభ్యత్వాల కోసం వతి నైపుణ్య పరిక్ష మత్స్యకారులకు పెట్టడం జరిగింది, ఇప్పటి వరకు మొత్తం11నూతన సంఘాలకు గాను 318 మంది వత్తి నైపుణ్య పరిక్షలో ఉత్తిర్ణత సాధించడం జరిగింది. అలాగే నూతన సభ్యత్వాల కోసం 47 సంఘాలకు గాను వత్తి నైపుణ్య పరిక్ష పెట్టగ 1,317 మంది సభ్యులు ఉత్తిర్ణత సాధించడం జరిగింది. మరియు వారి యొక్క నమోదు ప్రక్రియ పురోగతిలో ఉన్నది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మత్స్యకారుల సామూహిక బీమాపథకం 2021-22 సంవత్సరము నుండి మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మరణించిన సందర్భములో రూ.5లక్షల రూపాయలను మరణించిన మత్స్యకారుల చట్టపరమైన వారసులకు ఇవ్వడము జరుగును. ప్రమాదవశాత్తు అంగవైకల్యం సంభవించిన యెడల రూ. 2.50 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరమునకు గాను మన భూపాలపల్లి జిల్లాలో (8,731) మత్స్యకారుల జాబితా బీమా పథకంనకు పంపించబడినది. జిల్లాలో ఇప్పటి వరకు (14) ధరఖాస్తులు పంపించగా, దానిలో (7) ధరఖాస్తుదారులకు రూ.5 లక్షల చొప్పున రూ.35 లక్షల రూపాయలు నామీని ఖాతాలో జమ చెయ్యడం జరిగింది, మిగిత (7) ధరఖాస్తులు పురోగతిలో ఉన్నవి.

నూతనంగా సభ్యత్వం పొందే మత్స్యకారులకు కూడా

2017 లో సమగ్ర మత్స్యఅభివద్ధి పథకం ద్వారా సభ్యత్వం కలిగిన మత్స్య కారులు వివిద లాభ సాటి అయిన పథకాలు వారు పొందినారు. అందులో 75% సబ్సిడీతో అనేక రకాల యూనిట్లను పంపిణీ చేసింది. ఇందులోద్విచక్ర వాహనాలు 1,268 , వలలు 166, క్రేట్లు 91, లగేజీ ఆటోలు 69 , మొబైల్ షిప్ అవుట్లెట్లు 23, హైజెనిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలు 6, ఇన్సులేటెడ్ ట్రక్కు 1 మొదలగునవి అందజేయడం జరిగింది. ఈలాంటి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపుతూ వారి ఆర్థిక పురోగతికి బంగారు బాటలు వేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపుతూ, ఆర్థిక పురోగతికి బంగారుబాటలు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

మత్స్య శాఖలో పధకాలు :

పథకంలో భాగంగా చేపల చెరువుల నిర్మాణం (యూనిట్ విలువ -11 లక్షలు),చేప విత్తనాల హేచరీస్ నిర్మాణం(యూనిట్ విలువ -25 లక్షలు), రిసర్క్యులేటర్ ఆక్వాకల్చర్ యూనిట్(యూనిట్ విలువ -50 లక్షలు), కేజీ కల్చర్(యూనిట్ విలువ -3 లక్షలు), ఇన్సులేటెడ్ వాహనం (యూనిట్ విలువ -20 లక్షలు), త్రి చక్ర వాహనం (యూనిట్ విలువ -3 లక్షలు), చేపల దాణ మిల్లు నిర్మాణం (యూనిట్ విలువ -30 లక్షలు), సంచార మత్స్య విక్రయ కేంద్రం (యూనిట్ విలువ -10 లక్షలు), చేప విత్తన పెంపక చెరువులు (యూనిట్ విలువ -7.5 లక్షలు), లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్స్(యూనిట్ విలువ -20 లక్షలు).

2020-21 గాను 60.90 %ఝ% చేపల చెరువులగాను 18.70 %ఝ%. నిర్మాణం పూర్తి అవ్వడం జరిగింది. ఇట్టి చెరువులకు గాను సబ్సిడీ నిమిత్తం కమీషనర్ గారి కార్యాలయానికి సమర్పించబడినది.2022-23 సంవత్సరమునకు గాను కొత్త చేపల చెరువుల నిర్మాణనికి 83 ధరఖాస్తులు (96.0%ఝ%.) స్వీకరించడం జరిగింది. జిల్లా స్థాయి కమిటి తో ధరఖాస్తుదారుల భూపరిశీలన ద్వార 63 మంది దరఖాస్తుదారులకు అనుమతి మంజూరు అయ్యింది..

అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలి

అవినాష్ జిల్లా మత్స్యశాఖ అధికారి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా



జిల్లాలోని మత్స్యకారుల సంఘం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారి అవినాష్ సూచించారు.సొంత ఖర్చులతో ఎవరు చేప పిల్లలను చెరువులలో కుంటలలో పోయకూడదని సూచించారు. సంఘాలు ఏర్పాటు చేసుకొని సభ్యత్వాలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఆయా గ్రామాలలో ఉన్నటువంటి చెరువులు కుంటలలో చేప పిల్లలు అవసరమైతే మచ్చ సహకార సంఘం ద్వారా జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు .

నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి

మెయిల్ ద్వారా సీఎంకు వినపత్రాన్ని పంపిన ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

నవతెలంగాణ-మల్హర్‌రావు / మహాదేవపూర్ / కాటారం



మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈదురు గాలులు, అకాల వర్షాల కురవడం వల్ల నష్టపోయిన రైతులకు/ కౌలు రైతుల పంట పొలాలకు భారీగా నీరు చేరి పాక్షికంగా నష్టం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జరిగిన నష్టాన్ని గుర్తించి వెంటనే సర్వే చేసి వారికి తగిన నష్ట పరిహారం అందించాలని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత సంవత్సరంలో భారీగా కురిసిన వర్షాలకు మరియు కాళేశ్వరం బ్యాక్ వాటర్ వలన కలిగిన పంట నష్టం పై రెండు,మూడు సార్లు వ్యవసాయ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి తెలిపిన, ఇప్పటివరకు కూడా రైతులకు ఎలాంటి నష్ట పరిహారం అందజేయలేదు, ఇప్పటికైనా కాలేశ్వరం బ్యాక్ వాటర్ వలన నష్టపోతున్న రైతులకు కూడా నష్టపరిహారం అందించాలన్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెబుతున్న కొన్ని కొనుగోలు సెంటర్స్, రైస్ మిల్లర్స్ కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి కొనుగోలు కేంద్రాలలో తడిచిన వరి ధాన్యాన్ని రైతుల వద్ద వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.రైస్ మిల్లర్ల ద్వారా రైతుల ధాన్యం కొనుగోలు పై ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయలని ముఖ్యమంత్రికి మెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపినట్లుగా తెలిపారు.మంథని నియోజకవర్గం పరిధిలోని పెద్దపల్లి మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, కాటారం, మహాదేవ్ పూర్, మహా ముత్తారం, మల్హర్ రావు, పలిమెల మండలాల్లో ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా చాలా చోట్ల వరి మరియు ఇతర పంటలు పాక్షికంగా దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు.



ప్రజల భాగస్వామ్యం లేనిది ముందడుగు వేయలేం

నవతెలంగాణ-మహాదేవపూర్

ప్రజల భాగస్వామ్యం లేనిది అభివృద్ధిలో ముందడుగు వేయలేమని మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు. మండల కేంద్రంలో సర్పంచ్ ఆధ్వర్యంలో శుభ్రత-పరిశుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పరిశుభ్రత పై ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు తనదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు. రోడ్ల పై మట్టి,డ్రైనేజీలోని వ్యర్థాలు, ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడానికి పారిశుధ్య కార్మికులు శ్రమిస్తున్నారు. ప్రభుత్వాలు అమలు చేసే అనేక అభివద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల విజయవంతానికి గ్రామ పంచాయతీలే కీలకంగా పనిచేస్తాయన్నారు. గ్రామంలోని ప్రజల జీవనానికి కావాల్సిన కనీస వసతులు, సౌకర్యాలు కల్పించడానికి జనాభా కు అనుగుణంగా నిధులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో పారిశుధ్యం, పచ్చదనం, వీధిదీపాల ఏర్పాటు, గ్రామాన్ని శుభ్రం చేయడం, రోడ్లు వేయడం, నిర్వహించడం లాంటి పనులు చేస్తుందన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే పరిశుభ్రత నూటికి నూరు శాతం సాధించవచ్చున్నారు. ప్రజల సహకారంతో పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దుతామన్న విశ్వాసం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్,మండల పరిషత్తు మాజీ కో ఆప్షన్ మెంబర్ ఆయూబోద్దీన్,నాయకులు చిలుక రమేష్,కాలనీ వాసులు పాల్గొన్నారు.



రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దు

జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి

నవతెలంగాణ-మల్హర్‌రావు

కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు విధిస్తూ రైతులను నిర్వహకులు ఇబ్బందులకు గురిచేయెద్దని భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిణి ఆదేశించారు. తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము ఆధ్వర్యంలో శనివారం తాడిచెర్లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమే ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు కొనుగోలు చేయాలన్నారు.కొనుగోళ్లలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు గోనె శ్రీనివాస్ రావు,మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ అనంతరెడ్డి, వైస్ చైర్మన్ పుట్టపాక శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,రాజేశ్వర్ రావు, మంథని మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవేర్నేని రాజేశ్వరరావు, కాళేశ్వరం దేవస్థాన డైరెక్టర్ బండి రాజయ్య,కొప్షన్ ఆయూబ్ ఖాన్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి ,యాదగిరిరావు పాల్గొన్నారు.

బాధితునికి జడ్పీ చైర్మన్ పరామర్శ

మహాముత్తారం : మహా ముత్తారం మండలంలొని ములుగుపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తంరాజాబాపును మంథని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలొ మండల అధ్యక్షులు కల్వ చర్ల రాజు, స్థానిక సర్పంచ్ దూలం మల్లయ్య గౌడ్, బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులను ఆదరించకుంటే జైలుకే..

పటిష్టంగా సీనియర్ సిటిజన్ ఆక్ట్ 2007



నవతెలంగాణ-టేకుమట్ల

వయోవద్ధులైన కన్న తల్లిదండ్రులను వారి సంతానం వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం జైలుకు వెళ్లాడం తప్పదని సిడిపిఓ అవంతి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఆదేశాల మేరకు శనివారం మండలం లోని ఎంఆర్సి బిల్డింగ్ లో ఎంపీడీవో అనిత అధ్యక్షతన జరిగిన సీనియర్ సిటిజన్ ఆక్ట్ 2007 చట్టంపై పరిధిలోని అధికార యంత్రాంగానికి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, మండల ప్రత్యేక అధికారి రంగారావు, జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, సిడిపిఓ అవంతిక మాట్లాడుతూ వద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ముఖ్యంగా వయోవద్ధులకు పోషణ, రక్షణ తమ పిల్లలు చూసుకోవడం లేదని కలెక్టర్ భవిష్ మిశ్రా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ కి ఫిర్యాదులు వస్తున్న క్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అన్నారు. వయోవద్ధులు కుటుంబ సభ్యుల నుంచి నిరాదరణకు గురైన వారిని గుర్తించి వారి సమస్యలను గ్రామ స్థాయిల్లో, మండల్ స్థాయి లోనే వెంటనే పరిష్కారించి వయోవద్ధులకు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం అందించాలన్నారు. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్నవాళ్లపై కేసులు నమోదు చేయాలని తల్లిదండ్రుల చేత బలవంతంగా ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న కూడా తిరిగి మళ్ళీ తల్లిదండ్రుల పేర్ల మీదనే రిజిస్ట్రేషన్ చేయించే అవకాశం కూడా ఉందని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రామారావు, ఎంపీ ఓ సురేష్, ఏపీవో,మాధవి, ఏపీఎం రమేష్ ఐకెపి సరోజన, ఐసిడిఎస్ సూపర్వైజర్, మండల పరిషత్ అధికారులు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

నవతెలంగాణ-భూపాలపల్లి



కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సింగరేణి మినీ ఫక్షన్ హాల్ లో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్మికుల ఆత్మీయ సంబురాల కార్య క్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలో కార్మికుల సంక్షేమం కోసం ఎకరం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. అందులో భవనాన్ని నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేసిందన్నారు. త్వరలోనే శంకు స్థాపన చేయడం జరుగుతుందన్నారు. కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ ఫలాలు అందిస్తుందన్నారు. సాధారణ మరణం పొందిన కార్మిక దీని కుటుంబానికి రూ. 2లక్షలు, గుర్తింపు పొందిన కార్మికుని వివాహ ఖర్చులకు రూ.30వేలు అందిస్తుందని అన్నారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకోసం ప్రభుత్వం ఆరోగ్య కార్డులను అందిస్తు ందన్నారు. ప్రతి ఒక కార్మికుడు గుర్తింపు కార్డును తీసుకుని ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను పొందాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనుంచి ములుగు జిల్లా అయ్యి విడిపోయాక. కార్మికశాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలశాఖ కార్యాలయాలు అక్కడే ఉన్నాయని ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు దష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. త్వరలోనే వాటిని భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కషిచేస్తామన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.2లక్షల చెక్కును అందజేశారు. నూతనంగా కార్మికులుగా గుర్తింపు పొందిన వారికి హెల్త్ కార్డులను అందజేశారు. అనంతరం భూపాలపల్లి జిల్లా నుంచి ఉత్తమ కార్మికులుగా ఎన్నికైన నర్సింగారావు, రమేష్లను ఎమ్మెల్యే సన్మానించారు. అయితే జిల్లా వ్యాప్తంగా 34వేలకు పైగా ఉన్న కార్మికులు, కార్మికశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక ఆత్మీయ సమ్మేళనానికి 150 మంది కార్మికులు హాజరు కాకపోవడం పలు విమర్శలకు దారితీసింది. సీఎస్సీ ఆధ్వర్యంలో కార్మికులకు ఆరోగ్య పరీక్షలు సీఎస్సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో 101 మంది కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె పరీక్షలు, ఊపిరి తిత్తుల పరీక్ష చెవిటి, మూగ వారికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు మౌనిక, హారిక, అసిస్టెంట్ లేబర్ అధికారి వినోద, క్యాంపు కోఆర్డినేటర్ బీరెల్లి శశిధర్, జిల్లా కోఆర్డినేటర్ రవితేజ, తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా?

పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలిచి హత్యాయత్నం చేస్తారా?

విలేకరుల సమావేశంలో గండ్ర సత్యనారాయణ రావు ఫైర్

నవతెలంగాణ-భూపాలపల్లి



ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలిచి హత్యాయత్నం చేస్తారా? అన్యాయానికి గురైన పేద ప్రజల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాటాలు చేస్తే చంపేస్తారా..? అని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు అధికార పార్టీ నాయకుల పై మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలో ని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ తో కలిసి ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా టేకుమట్ల మండలం రామకష్టాపూర్ (టి) గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలో మాలలకు చెందిన ఇండ్ల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు టేకుమట్ల మాజీ ఎంపీపీ దంపతులపై మా మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్ ఇతర ముఖ్య నాయకులు బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారు. కాలనీ వాసులకు న్యాయం జరగాలని వాళ్ల భూమి వాళ్ళకే తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని మాజీ ఎంపీపీ బండెల స్నేహలత - నర్సయ్య దంపతులపై పోరాటం చేస్తుంటే, రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు ఉదయం టేకుమట్ల పోలీస్ స్టేషన్ లో చంపడానికి యత్నం చేశారని అన్నారు.

కాంప్రమైజ్ పేరుతో ఇరువురిని టేకుమట్ల పోలీస్ స్టేషన్ కి పిలిపించి స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు ఎస్సై, పోలీస్ సిబ్బంది దగ్గరుండి దాడి చేయించడం మంచి పద్ధతి కాదన్నారు. మండలంలో దోషులుగా నిలబడాల్సి వస్తుందనే ఇలాంటి భౌతిక దాడులకు దిగి, బైక్ అడ్డగించి బండెల నరేష్ - స్నేహలత తో పాటు కొంతమంది సతీష్ బైక్ ను ఆపి రోడ్డుపై పడేసి గొంతుపై కాలేసి తొక్కుతూ గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని మహిళలను అడ్డం పెట్టుకొని అన్యాయం చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ, అడ్డొచ్చిన వాళ్ల మీద అక్రమ కేసుల్లో ఇరికిస్తారా అని అన్నారు. దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆధారాలతో సహా జిల్లా ఎస్పీకి వాట్సాప్ చేసినట్లు జీఎస్సార్ తెలిపారు. తక్షణమే విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో టీపిసిసి సభ్యులు చల్లూరి మధు, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్, భూపాలపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రెసిడెంట్ భట్టు కరుణాకర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంపటి భువన సుందర్, ముఖ్య నాయకులు పిప్పాల రాజేందర్, వెంకన్న, గురిజాల రవి లతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

ఐకెపి వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి..

కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తున్న ఐకెపి వీవోఏలకు గండ్ర సత్యనారాయణ రావు, దుద్దిళ్ళ శ్రీనుబాబు, అయిత ప్రకాష్ రెడ్డి లు మద్దతు.. ఐకెపి వీవోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడి, వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు, డిసిసి ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి లు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గత కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వారి దీక్షకు గండ్ర సత్యనారాయణ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అయిత ప్రకాష్ రెడ్డి లు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్ళి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవీఓఏ లు సమ్మె చేయడానికి ప్రభుత్వమే కారణమన్నారు. వీఓఏల సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే అధికారులకు, ప్రభుత్వం కు విన్నవించినా, స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ సర్వేలు, అనేక పనులు చేస్తూ ప్రజలకు బ్యాంకులకు మధ్య వారధిగా ఉంటూ కోట్ల రూపాయలు ప్రజలకు బ్యాంకుల నుంచి ఇప్పిస్తూ తిరిగి రికవరీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గుర్తించపోవడం దారుణమన్నారు. ఇంతలా కష్టపడి పని చేస్తున్న వివోఏల జీతాలు పెంచకపోవడం దుర్మార్గమని వారన్నారు. వివోఏలకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని వివోఏలను సేర్ఫ్ ఉద్యోగుల గుర్తించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వీవోఏలను అరెస్టు చేయడం సరికాదన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి సభ్యులు చల్లూరి మధు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుగుణ, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, జిల్లా ప్రధాన కార్యదర్శి స్వప్న, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రెసిడెంట్ భట్టు కరుణాకర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంపటి భువన సుందర్, తోట రంజిత్, చరణ్ లతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.



కూలీలు కొలతలు ప్రకారం పని చేయాలి

నవతెలంగాణ-మల్హర్‌రావు

జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో భాగంగా కూలీలు కొలతల ప్రకారం పనులు చేస్తే రోజు కూలి రూ.272 వస్తోందని ఉపాధిహామీ ఏపీఓ హరీష్ చెప్పారు. గ్రామాల్లో కూలీల సంఖ్యను పెంచాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఏపీఓ సిబ్బందితో కలిసి నాచారం, ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో కూలీలు చేస్తున్న పని ప్రదేశాలను పర్యవేక్షణ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూలీలు ముఖ్యంగా చెరువు పూడికతీత, ఖండింత కందకాలు,అడవుల్లో బంటాలు పనులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మండలంలో అన్ని గ్రామాల్లో మొత్తం కూలీలు 2,982 మంది పనులకు వెల్లుతున్నారని చెప్పారు. కూలీలకు రోజు ప్రభుత్వం అందించే రూ.272 కూలి రావాలంటే ప్రతి కూలి కొలతలు ప్రకారం పని చేయాలని తగు సూచనలు,సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టెక్నీకల్ రేగా శేఖర్, ఫిల్డ్ అసిస్టెంట్లు దరావత్ దేవేందర్, బానోతు కిరణ్,కూలీలు పాల్గొన్నారు.

సీఎంకప్ మండలస్థాయి క్రీడలు

నవతెలంగాణ-మల్హర్‌రావు

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ మండలంలోని అన్ని గ్రామాల్లో కలిసి సీఎం కప్ 2023 మండల స్థాయి క్రీడలను నిర్వహిస్తున్నట్లుగా మండల ఎంపిడిఓ నరసింహమూర్తి శనివారం తెలిపారు.శనివారం మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి క్రీడలు నిర్వహించెందుకు అధికారులు,ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడారు ఈనెల 15 నుంచి 17 వరకు అథ్లెటిక్స్, రన్నింగ్,హైజంప్, లాంగ్జంప్, కబడ్డీ, కోకో,వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రచారం చేసి ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలన్నారు. ఆటల్లో పాల్గొనేవారికి 15 నుంచి 36 లోపు గల స్త్రీ,పురుషులు అర్హులని, ఆసక్తి గలవారు ఈ నెల 13లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం

నవతెలంగాణ-కాటారం

మండలంలోని ధన్వాడ, శంకరంపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలన్నారు. అన్నదాతకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ధన్వాడ సర్పంచ్ జంగిలి నరేష్, శంకరంపల్ సర్పంచ్ అంగజాల అశోక్ కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ దబ్బేట స్వామి, సీఈవో ఎడ్ల సతీష్, సింగిల్ బిండ మాజీ చైర్మన్ తులసి గారి శంకరయ్య, డైరెక్టర్లు స్వామి, ఐలయ్య, రాజు నాయక్, డోలి అర్జయ్య తదితరులు ఉన్నారు.

15న మండల సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ-మహాదేవపూర్

మహాదేవపూర్ మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం ఈ నెల 15 సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఎంపీపీ బి.రాణీబాయి రామారావు అధ్యక్షత నిర్వహిస్తామని ఎంపిడిఓ రవీంద్రనాథ్ శనివారం తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, అన్ని ప్రభుత్వ శాఖల డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో సకాలంలో హాజరై విజయవంతం చేయగలరని ఎంపీడీఓ కోరారు.

విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి : డీఈ మధుసూదన్

నవతెలంగాణ-చిన్నగూడూరు





విద్యుత్తును వినియోగదారులు పొదుపుగా వాడుకొని ఆర్థికంగా బలపడాలని డీఈ మధుసూదన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఆవరణలో విద్యుత్ భద్రత వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అవసరమైనప్పుడు మాత్రమే విద్యుత్తును వాడాలి, రైతులు డీఎస్ఎమ్ పద్ధతులను పాటించి నాణ్యమైన విద్యుత్ సరఫరా పొందగలరని అన్నారు. విద్యుత్ ప్రమాదాల నుండి రక్షించుకునే విధంగా భద్రత సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ వల్లూరి పద్మా వెంకట్ రెడ్డి, ఏడీ లోకనాథ్ రెడ్డి, ఏఈ నవ్య, సర్పంచ్ మల్లయ్య, లైన్మెన్ వెంకటేశ్వర్లు, మల్లేష్, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



అనుదినం జనస్వరం

నవతెలంగాణ





3

జనగామ, మహబూబాబాద్, ములుగు

ఆదివారం 07.05.2023

మహిళా సమ్మాన్ పొదుపుతో అధిక వడ్డీ : రాంమూర్తి

నవతెలంగాణ-మంగపేట



కేంద్ర ప్రభుత్వం మమిళల కోసం ప్రవేశపెట్టిన మ హిళా సమ్మాన్ పొదుపు పథకంలో ప్రభుత్వ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుందని తపాలా శాఖ సబ్ డివిజన్ అధికారి సిహెచ్. రాంమూర్తి అన్నారు. శనివారం మండలంలోని కమలాపురం పోస్టాఫీసులో మహిళలతో అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. మహిళలు, ఆడపిల్లల కోసమే కేంద్రం ప్రభుత్వం కొత్తగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అన్ని పొదుపుల కంటే ఈ పథకంలో 7.5 శాతం వడ్డీనీ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. మహిళలు మహిళా సమ్మాన్ పొదుపు పథకంలో చేరి అధిక లబ్ధి పొందాలని కోరా రు. కార్యక్రమంలో ఎంఓ.చంద్రకాంత్, బీపీఎంలు రమేష్, అరుణ్, పోస్ట్‌మాన్ కిరణ్, ఇడీడీఏ సయ్యద్ మీం పాల్గొన్నారు.



పంట నష్ట రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా తహసీల్దార్‌కు వినతి

నవతెలంగాణ-వెంకటాపూర్

గత కొన్ని రోజుల నుండి అకాల వర్షాలు వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని రైతుకూలీ సంఘం ప్రధాన కార్యదర్శి మొగిలి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులతో ధర్నా రాస్తారోకో తహసిల్దార్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు సీఎం ప్రకటించిన పదివేల రూపాయలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మొక్కజొన్న ఎకరానికి 20,000 వరి పంటకు 25,000 మిర్చి పంటకు 50,000 మామిడి పంటకు 75 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా లక్ష్మీదేవి పేటలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 105లో ఉన్న 134 ఎకరాలు భూమిని తక్షణమే ఇళ్ల స్థలాలు కింద కేటాయించి డబుల్ బెడ్ రూమ్ నిర్మించే విధంగా కృషి చేయాలని కోరారు. తడిసిన పంటలను ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని తెలిపారు ఇప్పటికైనా అధికారులు రైతులపై దృష్టి సాధించి సర్వేలు చేపట్టి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి సాంబయ్య, మామిడి నరసింగరావు, కృష్ణ, ఎల్లా రాములు, నరసయ్య, రాజయ్య, మొగిలి, మధుకర్, ఎం.రమ, ఎండి.రహీన, భారతమ్మ మౌనిక, విజయ, నవీన్, లక్ష్మి నరసయ్య, ఎం.సరోజనతోపాటు రైతులు, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సాయి కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ-పాలకుర్తి



మండలంలోని విసునూరు గ్రామానికి చెందిన కైతోజు సాయి వ్యవసాయ బావిలోకి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో విసునూరులో విషాదం నెలకొన్నది. సాయి తండ్రి గత కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందడంతో తల్లి పద్మకు కుటుంబ పోషణ భారమై కడు పేదరికం అనుభవిస్తున్నారు. దాతలు శనివారం ఆర్థిక తోడ్పాటును అందించారు. 61 వేలు విరాళాన్ని దాతలు తమ వంతుగా అందజేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పి ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాస రావు, పాలకుర్తి సొసైటీ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డిల ద్వారా మృతుని కుటుంబానికి 10 వేల రూపాయల సహాయాన్ని అందించారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు అబ్బోజు యాకస్వామి, గౌరవాధ్యక్షుడు కొమురోజు సోమన్న, కార్యదర్శి కందుకూరి రాజేంద్రచారి, కోశాధికారి కాసోజు సమ్మయ్య చారిలతో పాటు కమిటీ సభ్యులు 20,000, మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంట రవీందర్ 5000, పాలకుర్తి సీఐ దేవనపల్లి విశ్వేశ్వర్ 5000, పాలకుర్తి ఎస్సై తాళ్ల శ్రీకాంత్ 5000, దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన బబ్బూరి శ్రీకాంత్ 10000, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ 3000, డాక్టర్ చుక్కారామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గూడూరు మాజీ సర్పంచ్ మాచర్ల పుల్లయ్య 3000 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

'నవతెలంగాణ' జిల్లా స్థాయి వర్క్ షాప్

నవతెలంగాణ-గోవిందరావుపేట



నవతెలంగాణ ములుగు జిల్లా స్థాయి వర్క్‌షాప్ సోమవారం మండలంలోని పసర పంచాయితీ రాంపూర్ గ్రామంలోని కొండ్రెడ్డి చెన్నారెడ్డి ఫంక్షన్ హాలులో నిర్వహించబడుతుందని నవతెలంగాణ వరంగల్ రీజియన్ మేనేజర్ బి.దేవేందర్ రావు తెలిపారు. శనివారం నవతెలంగాణ వరంగల్ రీజియన్ మేనేజర్ దేవేందర్రావు మాట్లాడుతూ సోమవారం ఉదయం 10 గంటలకు నవతెలంగాణ ములుగు జిల్లా స్థాయి వర్క్ షాప్ ప్రారంభమవుతుందని, అన్ని మండలాల విలేకరులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. ప్రధానంగా నవతెలంగాణ పత్రిక సర్క్యులేషన్ మరియు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా మండలాల్లో పార్టీల బలాబలాలు పనితీరు రాజకీయ పరిణామాలు, వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, అకాల వర్షాలు పంటల నష్టం రైతుల ఇబ్బందులు, కొనుగోలు కేంద్రాల పని తీరు తదితర ఎజెండా అంశాలతో అధ్యక్షులు అనుమతితో ఇతర అంశాలపై చర్చ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

సీఎం కప్ మండల స్థాయి క్రీడలు

నవతెలంగాణ-తాడ్వాయి

సీఎం కప్పు మండల స్థాయి క్రీడల పోటీలను ఈనెల 15 ,16, 17 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ములుగు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గొంది వాణిశ్రీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ అధ్యక్షతన సీఎం కప్పు క్రీడల స్థాయి పోటీల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైస్ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, ఎంపీపీ గొంది వాణిశ్రీ, ప్రత్యేక అధికారి అప్పయ్యలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ఈనెల 15 నుంచి 17 వరకు సీఎంకప్ పేరున క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని గ్రామీణ స్థాయిలో 15 నుండి 36 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులకు పలు అంశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అథ్లెటిక్స్, కబడ్డీ, కోకో, వాలీబాల్ ఫుట్బాల్ క్రీడాంశాలలో యువతీ యువకులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 15న కాబట్టి అథ్లెటిక్స్ 15న వాలీబాల్, 16న కబడ్డీ, 17న ఫుట్బాల్, ఖో ఖో క్రీడలను మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల (ఏహెచ్ఎస్ గర్ల్స్)లోనిర్వహించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు శివకుమార్ జూనియర్ అసిస్టెంట్ 9052062230, గడ్డం లక్ష్మీనారాయణ పిడి,ఏహెచ్ఎస్ మేడారం 8985234815, శ్రీధర్ ఎంపీఓ 9963898453 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్, మండల స్పెషల్ ఆఫీసర్, డిఎంహెచ్ఓ అప్పయ్య, అటాచ్డ్ ఎస్సై సిహెచ్ శ్రవణ్ కుమార్, ఎంపీఓ శ్రీధర్, పీఈటీలు వనిత, మున్వర్ సూపర్డెంట్ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

మంగపేట : ఈ నెల 15 నుండి 17 వరకు మండల స్థాయిలో చీఫ్ మినిస్టర్ కప్ 2023 క్రీడలు నిర్వహించేందుకు మండల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించినట్లు మండల ప్రత్యేక అధికారి తుల రవి తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్, ఎస్సై, ఎంపీడీవోలతో సమావేశమై చర్చించినట్లు తెలిపారు. క్రీడలను మండలంలోని కమలాపురం ఆర్ఎంసీ పాఠశాలలో నిర్వహించనున్నట్లు తుల రవి తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వెంట ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు.



వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలి

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్

నవతెలంగాణ -ములుగు



వైద్య సిబ్బంది సమయపాలన పాటించి, రోగులకు మెరుగైన వైద్యం అందించాలనీ,స్పెషలిస్ట్ వైద్యులు ఉదయం తొమ్మిదిన్నరకు హాజరై మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వెళ్ళాల ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అంకిత్ ఆదేశించారు. ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ ములుగు జిల్లా ఆసుపత్రిని శనివారం సందర్శించి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్ అధ్యక్షతన ఆసుపత్రి వైద్యులతో సమీక్ష నిర్వహించారు.రెగ్యులర్, కాంట్రాక్ట్ వైద్యుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి, వైద్య విధాన పరిషత్ నిబంధనల ప్రకారం వైద్యులు సక్రమంగా డ్యూటీకి హాజరవుతున్నారా, ఎంత మంది స్పెషలిస్టులు కావాలి, ఎంత మంది మంజూరైన పోస్టులు, ప్రధాన కార్యాల నిర్వహణ తదితర విషయాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. నిపుణులైన వైద్యులందరితో సమీక్షించి,ఓపి సమయాలను అనుసరించడం, డ్యూటీ సమయంలో ఆసుపత్రిలో అందుబాటులో ఉండడం పై ఆరా తీశారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ ములుగు వెలుగు యాప్‌లో హాజరు మార్కింగ్‌పై వైద్యులు,సిబ్బంది అందరూ తప్పకుండా సమయపాలన పాటించంచాలని, మొత్తం స్పెషలిస్ట్ వైద్యుల క్రమం తప్పకుండా ఉదయం 9.30 గంటలలోపు ఆసుపత్రికి హాజరు కావాలని ఆదేశించారు.ఏ స్పెషలిస్ట్ డాక్టర్ అయినా మధ్యాహ్నం 2 గంటలకు ముందు లేదా రోగులకు ఇన్‌వెస్టిగేషన్ రిపోర్టులు వచ్చే వరకు, నివేదిక ఆధారంగా చికిత్స అందించే వరకు ఆసుపత్రి నుండి బయటకు వెళ్లకూడదనీ ఆదేశించారు.పేషెంట్లలో రౌండ్లు సమయానికి ప్రారంభించి, ఆ తర్వాత తరచుగా సందర్శనలు చేయాలన్నారు. సంబంధిత సిబ్బందికి సరైన సూచనలు ఇవ్వాలనీ,రోగుల యోగక్షేమాలను తరచుగా సిబ్బందిని విచారించాలన్నారు.స్థానికేతరుల పేరుతో రోగులెవరిని నిరాకరించవద్దని,ప్రతిరోగికి ప్రాధాన్యత ఆధారంగా చికిత్స అందించాలనీ సూచించారు.పల్మోనాలజిస్ట్, ఫిజిషియన్, అనస్టీషియా వైద్యులు కలిసి ఐసియూ సేవలను నిర్వహించే బాధ్యతను తీసుకొని, వైద్యులు తమ డ్యూటీ వేళల్లో ఉండాలనీ ఆదేశించారు. రేడియాలజీ సేవలకు డిమాండ్ ఉందని, అవసరమైన రేడియాలజిస్టును ఏరియా ఆసుపత్రి ములుగుకు, సామాజిక ఆరోగ్య కేంద్రం ఏటూరునాగారం, వెంకటాపురం నుండి డిప్యూట్ చేస్తామని, స్పెషలిస్ట్ డాక్టర్లందరూ ఓపి టైమింగ్స్, డ్యూటీ సమయాల్లో అందుబాటులో ఉండ తగిన సూచనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రస్తుతం ఎటువంటి సమస్యలు లేవు అన్నిసేవలు ప్రారంభించబడతాయని, జిల్లా కలెక్టర్ కూడా అవసరాన్ని బట్టి సిబ్బందిని నిమగ్నం చేశారనీ, జిల్లా పరిపాలన నిధుల నుండి జీతాలు ఇస్తున్నారనీ, తీసుకోవలసిన జాగ్రత్తలపై కూడా పర్యవేక్షిస్తున్నారన్నారు. డెంగ్యూ, మలేరియా కేసులను అన్ని ఆసుపత్రుల పరిధిలోనీ జిల్లా యంత్రాంగం,అలాగే ఐటీడీఏ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. సమావేశంలో సిఎఎస్‌లు డాక్టర్ పి.రఘు, డాక్టర్ పి.జాన్సన్, సిఎఎస్ఎస్‌లు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ చిరంజీవ, డాక్టర్ ఈ.పట్టాభి రామారావు,డాక్టర్ ఎ.సజన, జీడిఎంఓలు,డాక్టర్ సుష్మ, డాక్టర్ తేజస్విని, డాక్టర్ అనిత శ్రీ, డాక్టర్ ప్రశాంత్ నాయక్, డాక్టర్ నిఖత్, ఇతరులు వైద్యులు హాజరయ్యారు.

షికాంజనేయ స్నపన రథోత్సవం

నవతెలంగాణ-మంగపేట





బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నడకదారిలోని షికాంజనేయస్వామికి పంచామతాలతో అభిషేకం నిర్వహించి స్నపనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు యాజ్ఞికులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలోని అష్టకా శ్రీవైష్ణవాన్ రుత్వికులు చతుస్థానార్చన, మహానివేదన కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహించారు. స్వామి కళ్యాణం తెల్లవారి జరిగే రథోత్సవం కార్యక్రమంలో బాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు యాగశాలలో షాతుముర్రై బాలబోగం, శతుస్థానార్చన, మహానివేదన, బలిహరణ నిత్యశాంతిహెూమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం రథోత్సవం సాయంత్రం 5 గంటలకు ఆలయ తిరువీధుల్లో ఊరేగించి అక్కడ నుండి మల్లూరు గ్రామంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఇవో శ్రవణం సత్యనారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖర శర్మ, రుత్వికులు ధనమోహనా చార్యులు, వెంకటనారాయణశర్మ, రాజీవ్ నాగ శర్మ పవన్ కుమారాచార్యులు,ఈశ్వరచంద్ రామానుజ, సిబ్బంది సీతారాములు, సుధీర్, గణేష్, అజయ్, నవీన్, నాగార్జున, పుల్లయ్య, నాగేశ్వరరావు, నర్సింహారావు, లాలయ్య, బోయిలు పాల్గొన్నారు.

మొక్కులు చెల్లించిన భక్తులు

స్వామి అమ్మవార్ల కల్యాణంలో మరుసటి రోజు శనివారం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తమ ఇలవేల్పుగా కొలుచుకునే హేమాచల లక్ష్మీనర్సింహా స్వామికి తలనీలాలు సమర్పించుకోవడంతో పాటు నగదు, బంగారు, వెండి ఆభరణాలు కోడె మొక్కులను, కానుకలు సమర్పించుకున్నారు. మరి కొందరు భక్తులు నిలువు దోపిడీ పేరుతో తమ ఒంటిపై ఉన్న వస్తువులను స్వామికి సమర్పించిమొక్కులు తీర్చుకున్నారు.

తిమ్మంపేట గ్రామస్తుల మహాఅన్నదానం

బ్రహ్మోత్సవాల్లో శనివారం హేమాచలం సందర్శించుకున్న భక్తులకు మండలంలోని తిమ్మంపేటకు గ్రామస్తులు మమా అన్నదానం నిర్వహించినట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. సుమారు 5 వేల మందికి పైగా హాజరైన భక్తులకు మహాఅన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.



సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పరిశీలన

నవతెలంగాణ-ములుగు

జిల్లా కేంద్రంలోనీ డిగ్రీ కళాశాల పక్కన కలెక్టరేట్ భవనం ఎస్సారెస్పీ కాలువ పక్కన చుట్టూ ఉన్న చెట్లు తొలగించాలని, ఘట్టమ్మ నుండి కొత్త జెడ్పి కార్యాలయ స్థలం వరకు రోడ్డు లెవెల్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ప్రక్కన నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.కలెక్టరేట్ ప్రక్కన నూతన జడ్పీ కార్యాలయ భవనం కోసం 4 ఎకరాల స్థల పరిశీలన చేశారు.అనంతరం బండారుపల్లిలోని నూతనంగా నిర్మిస్తున్న మినీ స్టేడియం పనులు పరిశీలించారు.స్టేడియం ప్రక్కన ప్రాంతీయ రవాణా కార్యాలయం కోసం స్థలం పరిశీలించారు.సేవాలాల్ భవనం, కార్మిక్ భవన్‌లతో పాటు మహిళా డిగ్రీ కళాశాల స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని ములుగు తహసిల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. బండారుపల్లి శివారులో 12 ఎకరాల స్థలంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ క్యాంపు కార్యాలయమునకు స్థల పరిశీలన చేశారు. సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ములుగు తహసిల్దార్ సత్యనారాయణ స్వామి, పంచాయతీరాజ్ ఏఈ అజిత్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ విజేందర్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వైభవోపేతంగా బొడ్రాయి మహోత్సవం



నవతెలంగాణ-గోవిందరావుపేట

అత్యంత వైభవోపేతంగా రెండవ రోజు పసర పంచాయతీ రాంపూర్ గ్రామ బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన వేద పారాయణం గణపతి పూజ వర్ష పూజ మూల మంత్ర గ్రామోత్సవ బలిహరణ కార్యక్రమాలను 10 మంది రుత్వికులు వేద మంత్రోచ్చారణల మధ్య నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా నిర్వహించారు. అనంతరం సుమారు 200 మంది జంట దంపతులతో లక్ష్మీదేవి పూజలను పుష్పల ఆవాస పూజలను హెూమాలను నిర్వహించారు. అనంతరం డీజే సౌండ్ల మధ్య కోలాట నత్యాల మధ్య శ్రీదేవి భూదేవి బొడ్రాయి రాంపూర్ గ్రామ శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం అనురాధ నక్షత్ర యుక్త వషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తంన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వేద పండితులు తెలిపారు. బొడ్రాయి ప్రతిష్టాపనలో అతి ముఖ్యమైన ఘట్టం మధ్యాహ్నం 3నుండి సాయంత్రం 6 గంటల వరకు అష్టదిగ్బంధనం కార్యక్రమం ఉంటుందని గ్రామస్తులు ఎవరు బయటకు వెళ్లకుండా, బయట వారెవరు లోపలికి రాకుండా దారులు నిలిపివేసి దిగ్బంధనం చేయడం జరుగుతుందని దీనిని ఎంతో నియమ నిష్ఠలతో పాటించాలన్నారు. ఈ సమయంలోనే రాంపూర్ గ్రామ పొలిమేరల చుట్టూ బలి చల్లడం జరుగుతుందన్నారు. సాయంత్రం వేళ గ్రామస్తులందరూ ప్రతి ఇంటి నుండి ముత్యాలమ్మ అమ్మవారికి బోనములు సమర్పించాలని. సోమవారం వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించడంతో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం సంపూర్ణం అవుతుందని తెలిపారు.

కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలి

నిధులు మంజూరైనా పనులు జరగడం లేదు - ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ-ములుగు

ములుగు నియోజక వర్గంలో పిఆర్ రోడ్లు, అర్అండ్‌బి, ఐటిడిఎ ఇతర రోడ్లకు నిధులు మంజూరు అయినప్పటికీ కాంట్రాక్టర్లు నిర్లక్షంగా వ్యవహరిస్తు పనులు చేయని కాంట్రాక్టర్ల పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పనులు జరిగే విధంగా చొరువ చూపాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క అధికారులు ఆదేశించారు. శనివారం సీతక్క మాట్లాడుతూ కొంత మంది కాంట్రాక్టర్లు 5 నుంచి 6 వర్కులు తీసుకొని పనులు చెయ్యడం లేదని నిర్లక్షంగా వ్యవహరిస్తున్న వారికి నోటీస్‌లు ఇవ్వాలన్నారు. వర్షాకాలం సమీపిస్తోందనీ, ప్రజలకు రోడ్లు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారాన్నారు.పనులు తీసుకున్న కాంట్రాక్టర్లు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసి కొత్త పనులకు త్వరగా ప్రారంభించాలని, కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పనులు జరిగే విధంగా అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీతక్క కోరారు.

విద్యుత్ భద్రత వారోత్సవాలు



నవతెలంగాణ-కేసముద్రం రూరల్

కేసముద్రం మండల కేంద్రంలో నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత వారోత్సవాలను నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులకు, సిబ్బందికి విద్యుత్ భద్రత, పొదుపు సూచన కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, తెలంగాణ రాష్ట్ర హకా చైర్మన్ మచ్చ శ్రీనివాస్ మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు, విద్యుత్ శాఖ అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది. విద్యుత్ శాఖ అధికారులకు భద్రత పరికరాలను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కేసముద్రం మండల ఎంపిపి ఓలం చంద్ర మోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ రావు, మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్, మాజీ మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, ఆత్మ చైర్మన్ పోలేపల్లి నెహ్రూ రెడ్డి, స్థానిక సర్పంచ్ బట్టు శ్రీను, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ దామరకొండ ప్రవీణ్, మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు మహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.

గల్లంతైన యువకుడి మృత దేహం లభ్యం

నవతెలంగాణ-వెంకటాపురం

వివాహ వేడుకలకు వీరభద్రవరం గ్రామానికి స్నేహితులతో హాజరై అంకన్న గూడెం సమీపంలో గోదావరి నదిలో గల్లంతైన వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన రహీం (22) మృతదేహం శనివారం లభ్యమైంది. శుక్రవారం తన స్నేహితులైన పాషా, పూర్ణోదయ, విరభద్రాచారి,రియాజ్‌లతో కలిసి రహీంఅంకన్నగూడెం సమీపంలో ఉన్న గోదావరి నదిలో స్నానంచేస్తూ గల్లంతయ్యాడు. శుక్రవారం గజఈతగాళ్ళు వలతో గాలించారు.అయిన ఆచూకీ లభ్యం కాకపోడం రాత్రి కావడంతో గాలింపు నిలిపివేశారు. శనివారం ఉదయం ఎస్సై కొప్పుల తిరుపతిరావు, మొర్రువాణిగూడెం సర్పంచ్ అట్టం సత్యనారాయణ గ్రామస్తుల సహాయంతో గాలింపు చేపట్టాగా రహీం మృతదేహం లభ్యమైంది. మృత దేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.





వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నవతెలంగాణ-తాడ్వాయి

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని ములుగు జడ్పీ వైస్ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని వెంగళాపూర్, రెడ్డి గూడెం, ఎల్బాక గ్రామాలలో శనివారం స్థానిక సర్పంచ్‌ల అధ్యక్షతన పిఏసిఎస్, జిసిసి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని ఆమె అన్నారు. రైతు బీమా, రైతుబంధు ప్రవేశపెట్టిందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని, ఏ వన్ గ్రేడ్2060, బి గ్రేడ్ ధాన్యం2040 రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ సీఈవో స్వాతి, వెంగలాపూర్ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు గడ్డం అరుణ, సిద్ధబోయిన చిన్నక్క, చిడం బాబురావు, నార్లాపూర్ జిసిసి సేల్స్మెన్, రాజయ్య, నాయకులు శివ రాజ్, అశోక్ రెడ్డి, సంజీవరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ పనులను పూర్తి చేయాలి : కలెక్టర్

నవతెలంగాణ-ములుగు

రోడ్డు మరమ్మత్తుల పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల ద్వారా మంజూరైన అభివృద్ధి పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎంపిక చేయబడిన పాఠశాల తుది దశ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.ఏజెన్సీ గ్రామాల్లో రోడ్డు మరమ్మత్తులు పనుల్లో వేగం పెంచాలన్నారు. పోలీస్ శాఖ వారు కోరిన మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్డు మరమ్మత్తులు ఇదివరకు మంజూరైన వాటిని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త పనులకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. జాతీయ రహదారులపై స్టిక్కరింగ్ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు రాకుండా రోడ్డు మరమ్మత్తులు ఏమైన పెండింగ్ పనులను వుంటే వెంటనేనివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్అండ్‌బీ ఈఈ వెంకటేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హేమలత, పంచాయత్ రాజ్ ఈఈ దిలీప్ కుమార్, డీఈలు రఘువీర్, మోహన్ రావు, రవీందర్, సంపత్ కుమార్, ఏఈఈలు, ఏఈలు, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

సాదాసీదాగా మండల సభ

నవతెలంగాణ-జఫర్‌గడ్



మండలం అభివృద్ధి చెందాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పని చేయాలని ఎంపీపీ రడపాక సుదర్శన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ సుదర్శన్ అధ్యక్షుడు సమావేశం జరిగింది. మొదటగా ఇటీవల కాలంలో ఓబులాపురం ఎంపీటీసీ మొగల గాని చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందగా సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించార. అనంతరం వివిధ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ రాజు మాట్లాడుతుండగా హిమ్మత్ నగర్ సర్పంచ్ తాటికాయల అశోక్ కలగజేసుకుని మాట్లాడుతూ హిమ్మత్‌నగర్, తిమ్మాపూర్ గ్రామాలను కలిపి హెల్త్ సబ్ సెంటర్ పెట్టాలని కోరారు. మండల కేంద్రంలోని వడ్డేగూడెంలో సబ్ సెంటర్ ఉండడం వల్ల రెండు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. మార్కెట్ చైర్మన్ గుజ్జారి రాజు మాట్లాడుతూ అకాల వర్షం వల్ల కళ్ళల్లో వడ్లు తడిసి ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ అధికారులు ఎస్సీలకు అందించే విద్యుత్ మీటర్ల సబ్సిడీని ప్రజలకు అవగాహన కల్పించి వినియోగించుకునేలా చూడాలని తెలియజేశారు. ఉచిత సబ్సిడీ కరెంటును ఎస్సీలు వినియోగించుకోవాలని తెలియజేశారు. జెడ్పిటిసి ఇల్లెందుల బేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో జరుగుతున్న పనుల విషయంలో ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్ స్వామి, తహసిల్దార్ స్వప్న, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆర్డీవో

నవతెలంగాణ-పెద్దవంగర



ధాన్యం సేకరణ వేగవంతంగా చేయాలని తొర్రూరు ఆర్డీవో రమేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్ రమేష్ బాబుతో కలిసి సందర్శించారు. రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. సెంటర్లలోని ధాన్యం సేకరణ రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున కోనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తేమ శాతం, ఎఫ్ఏక్యూ టెస్ట్ పూర్తి కాగానే వెంటనే మిల్లర్లకు తరలించాలన్నారు. రైతులు ధాన్యంలో తాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి రైతులు గరిష్ట మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆర్ఐ భూక్య లష్కర్, సెంటర్ ఇంఛార్జి దండె రఘుపతి, రైతులు పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే



నవతెలంగాణ-కేసముద్రం రూరల్

కేసముద్రం మండల కేంద్రంలో మార్క్‌ఫెడ్, సహకార శాఖ వారి సౌజన్యంతో పీఏసీఎస్ ధన్నసరి సొసైటి ఆధ్వర్యంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, హకా చైర్మన్ మచ్చ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్, హాకా చైర్మన్ మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఆ రైతులను రాజును చేయడమే కేసిఆర్ లక్ష్యమని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దండగన్న వ్యవసాయాన్ని పండగల చేసుకునేలా కేసీఆర్ సహకారంతో రైతుకు మద్దతు ధరతోపాటు సబ్సిడీలు ఇన్సూరెన్సు రైతుకు సౌకర్యార్థం కోసమే కెసిఆర్ చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల ఎంపిపి ఓలం చంద్ర మోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచుల ఫోరంజిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్, పీఏసీఎస్ ధన్నసరి చైర్మన్ మర్రి నారాయణరావు, ఆత్మ చైర్మన్ పోలేపల్లి నెహ్రూ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి చత్రు నాయక్, స్థానిక సర్పంచ్ బట్టు శ్రీను, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ దామరకొండ ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, మార్కెట్ డైరెక్టర్లు కూన భద్రాద్రి, జాటోత్ హరీష్ నాయక్, గౌండ్లయాదగిరి, అనుమాండ్ల వేణుగోపాల్‌రెడ్డి, ఓలంమురళి, ఎంపిటిసిలు సట్ల వెంకన్న, అగే మంజుల వెంకన్న, మండల వ్యవసాయాధికారి వెంకన్న, ఇంఛార్జి తహాశీల్దార్ పులి సాంబ శివుడు, ఎంపిడిఓ రవీంద్ర రావు, మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు మహమ్మద్ నజీర్ అహ్మద్, కార్యదర్శి కముటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జిగా ఎం.సరిత

నవతెలంగాణ-తొర్రూరు



తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జిగా శనివారం ఎం. సరిత పదవీ బాధ్యతలు చేపట్టారు. వరంగల్ కోర్టులో నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన సరిత బదిలీపై తొర్రూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం స్థానిక పోలీసు అధికారులు జడ్జి సరితను కలిశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాయక్, ప్రధాన కార్యదర్శి డి.నాగేశ్వర్, ఉపాధ్యక్షులు ఎం.అశోక్, న్యాయవాదులు బి.వెంకన్న, వి.ఐలోని, ఎల్.శ్రీనివాస్, జి.రామకృష్ణ, జే.భాస్కర్, ఏ.శ్రీశైలం, గౌస్, జి.విజయ, టి.కళావతి, ఈ.పల్లవి పాల్గొన్నారు.

ఎకో ఫ్రెండ్లీపై అవగాహన కల్పించడం అందరి బాధ్యత

నవతెలంగాణ-కొత్తగూడ



ప్రజలందరికీ ఎకో ఫ్రెండ్లీ అవగాహన కల్పించడం మన అందరి బాధ్యత అని కేయూ ప్రొఫెసర్ డాక్టర్ ఈసం నారాయణ అన్నారు. శనివారం మండలంలోని గోపాలపురం గ్రామంలో ఓ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి వారికి మొక్కను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం తపన పడుతూ ఎకో ఫ్రెండ్లీ హరితహితమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వన ప్రేమి, గ్రీన్ మ్యాన్ డాక్టర్ పులుసం సాంబయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన వెంట వన ప్రేమి జన ప్రేమి సంస్థ అధ్యక్షులు గ్రీన్ మ్యాన్ డాక్టర్ పులుసం సాంబయ్య, ముడిగ రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

మల్టీపర్పర్స్ విధానాన్ని రద్దు చేయాలి : టీజీకేపీఎస్‌యూ

నవతెలంగాణ-పెద్దవంగర

గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ కారోబార్ సిబ్బంది యూనియన్ మండల అధ్యక్షుడు కాసాని అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని జీపీ సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం నిర్ణయించిన రూ.8,500లు వేతనం నేటికీ అనేక మందికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, నర్సరీ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు, వాటర్ సప్లై కార్మికులు, వీధి దీపాల నిర్వహణ కార్మికులు, ఆఫీసు నిర్వహణ సిబ్బంది, కారోబార్, బిల్ కలెక్టర్లకు జీవో నెం:60లో పేర్కొన్న కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని. వారికి పంచాయితీ అసిస్టెంట్‌గా నామకరణం చేసి, వేతనాలు పెంచాలన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని కాకుండా, పాత కేటగిరీలలోనే కొనసాగించాలని పీఈఎఫ్, ఈఎస్ఐ అమలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించిన విధంగా రూ.2 లక్షలలు ఇన్సూరెన్స్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణ, ప్రమాదాల్లో మరణించిన సిబ్బంది కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సుమన్, కార్యదర్శి దేవా, కోశాధికారి కళ్యాణ్, సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు దేవేందర్, కుమారస్వామి, చిలుక పవన్, ప్రమీల, వెంకటమ్మ, యాకయ్య, ఎల్లమ్మ, రాజు, మైసయ్య, సత్తయ్య పాల్గొన్నారు.

జాతరలోపు నామకరణం చేయాలి

ప్రజా సంఘాల జేపీసీ అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్

నవతెలంగాణ-ములుగు

వచ్చే మేడారం జాతరలోపు ములుగు జిల్లాకు సమ్మక్క సాలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సమావేశం బీసీ యూత్ జిల్లా అధ్యక్షులు తోటకూరి శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ హాజరై మాట్లాడారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం సమ్మక్క సారక్క దయవల్ల ఏర్పడితే ములుగు కేంద్రంగా సమ్మక్క సారక్క జిల్లా చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చినారన్నారు. మేము ములుగు జిల్లా ఉద్యమ సమయంలో ములుగు కేంద్రంగా సమ్మక్క సారక్క జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యమాలు పోరాటాలు నిర్వహించామని, 2020-22లో జరిగిన మహా జాతర సందర్భంగా ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ములుగు ప్రజలందరికీతెలిసిందేనని,రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చ జరిగిందన్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద మహా జాతర మహా కుంభమేళా మహా జాతర సందర్భంగా ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తామని ముంజల బిక్షపతి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు ముత్యాల రాజు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మారాటి రవీందర్, సాంబయ్య, సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

మేధావులను అందించాలనేది కేసీఆర్ సంకల్పం

ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య

నవతెలంగాణ-స్టేషన్‌ఘనపూర్

దేశానికి మేధావులను అందించాలనేది కేసీఆర్ సంకల్పంతో తెలంగాణా సర్కారు సీఎం కేసీఆర్ విద్యార్థుల భవిష్యత్తుకు చక్కని వసతులు, మౌలిక సదుపాయాలను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని గౌరవ అతిథి ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శనివారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్పార్కిల్ వేసవి శిక్షణ తరగతుల ముగింపు కళాశాల ప్రిన్సిపాల్ జి. కాళహస్తి అధ్యక్షతన జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన కళా ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఏకలక్ష్యంతో చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించి, తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని సూచించారు. ఈకార్యక్రమంలో కళాశాల పీడి శ్రీనివాస్, వేణుమాధవ్, వేదాంతచారి, రజినీకాంత్,జయేందర్, హేమాద్రి, తిరుపతి, కవిత, ఉమారాణి, క్యాంపు ఉపాధ్యాయులు అరుణ్ కుమార్, తిరుమలేష్, మాధవ్ స్వామి, కళ్యాణ్, సిఐ రాఘవేందర్, సర్పంచ్ తాటికొండ సురేష్ కుమార్, ఎంపీటీసీలు దయాకర్, గుర్రం రాజుజ్ ఏఎంసీ డైరెక్టర్ సరిత, లక్ష్మి జ్యోతి రెడ్డి, మౌనిక, రమేష్, ప్రసాద్ బాబు, మల్లేశం, అశోక్, రాజు, పాల్గొన్నారు.

అభివృద్ధి పనులపై సమీక్షించిన అదనపు కలెక్టర్

నవతెలంగాణ-జనగామ

జనగామలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి పరిశీలించారు.శనివారం పట్టణంలోని పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలు తనిఖీ చేసి డిమాండ్ కనుగుణంగా మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రకతి వనాలు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు సేద తీరేందుకు మెయింటినెన్స్ చేయాలన్నారు.తెలంగాణ క్రీడా ప్రాంగణాలను, వైకుంఠధామాలు రోడ్ల పరిశుభ్రత, పరిరక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బంది పని చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్లు, సిబ్బందిని ఆయన ఆదేశించారు. అనంతరం జనగామ తాహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరపరిధిలోని ల్యాండ్ పులింగ్ అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో రికార్డు గదిని పరిశీలించి ప్రజలకు సత్వర సేవలు అందించాలని ఆయన సూచించారు.అదనపు కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ జె.రజిత, జనగామ తహసిల్దార్ రవీందర్, డిఇ చంద్రమౌళి, సంబంధిత విభాగాల సిబ్బంది ఉన్నారు.

త్వరితగతిన ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలి

కలెక్టర్ యస్.క్రిష్ణ ఆదిత్య

నవతెలంగాణ-ములుగు

త్వరితగలిన ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ యస్ క్రిష్ణ ఆదిత్య సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, సిఎంఆర్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇళ్ల స్థలాల వివరాలు అప్లోడింగ్, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76, 118 ప్రభుత్వ జీఓల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, ఆయిల్ పామ్ సాగు, ఎరువుల పర్యవేక్షణ వ్యవస్థపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వై వి గణేష్ లతో కలిసి సమీకృత కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి పాల్గొన్నారు. సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ కంటి వెలుగు, ఆరోగ్య మహిళా శిబిరాలను కలెక్టర్‌లు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ నాణ్యమైన సేవలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించి రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మేర మౌలిక వసతులు కల్పించాలని, గన్నీ బ్యాగుల కొరత లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న సిఎంఆర్ రైస్ డెలివరి పై జిల్లాల వారీగా సీఎస్ రివ్యూ నిర్వహించారు. అధికంగా పెండింగ్ ఉన్న జిల్లాలు 10 రోజులలో, మిగిలిన జిల్లాలు 3 రోజులో సీఎంఆర్ రైస్ డెలివరి చేయాలని సీఎస్ తెలిపారు. జీఓ 58 క్రింద పట్టాల పంపిణీ కార్యక్రమం 3 రోజులో పూర్తి కావాలని, జీఓ 59 కింద 10వేల 750 మంది దరఖాస్తుదారులు 3 లక్షల లోపు రుసుము చెల్లించాల్సి ఉందని తెలిపారు.

బస్తీ దవాఖానాలకు స్థల సేకరణ : తహసీల్దార్

నవతెలంగాణ-తొర్రూరు

తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో రెండు బస్తీ దవాఖానాల ఏర్పాటు కోసం శనివారం స్థల పరిశీలన చేసినట్లు తహసిల్దార్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఒక్కొక్క బస్తీ దవాఖానాకు 500 గజాల చొప్పున రోడ్లు భవనాల శాఖ అతిథిగృహం వద్ద ఒకటి, చెరువు కట్ట సమీపంలో రోడ్డుకు పోయే మార్గంలో ఒకటి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థల సేకరణ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గుండాల మురళీధర్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కమిషనర్ సింగారపు కుమార్, టిఆర్ఎస్ నాయకులు బీజాల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లు ఊడ్చుతూ జేపీఎస్‌ల వినూత్న నిరసన













నవతెలంగాణ-కొత్తగూడ

జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్ జీవోను విడుదల చేయాలని సర్పంచ్ మల్లెల రణధీర్ అన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని తొమ్మిది రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న నిరవధిక సమ్మెకు కొత్తగూడ సర్పంచ్ మల్లెల రణధీర్ సంఘీభావం తెలిపి వారి ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మద్దతుగా నిలిచారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే గ్రామపంచాయతీకి తాళం వేసి తమ నిరసన తెలుపుతూ పంచాయితీ కార్యదర్శులకు మద్దతుగా నిలుస్తామన్నారు. ఆయన వెంట వార్డు మెంబర్ తోటకూరి సరిత మధు, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు గట్టి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి గట్టి నిరోష, కళ్యాణి,సుమన్ రెడ్డి,శ్రీనివాస్, ఇంద్రజ, కళ్యాణి, భవాని, జ్ఞానేశ్వరి పాల్గొన్నారు.

పాలకుర్తి : జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేయాలని సీపీఐ (యంయల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేపీఎస్‌లకు ఉద్యోగ భద్రతతో పాటు ఔటింగ్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో పాలకుర్తిలో సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రమేష్ రాజా మాట్లాడుతూ జీపీఎస్ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఉంటుందని, ప్రత్యక్ష పోరాటాల్లో కలసి వస్తామని రమేష్ రాజా ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి జీడి సోమయ్య, జెపిఎస్ సంఘం నాయకులు యుగంధర్, మహేష్, రమ్య, శ్రీకాంత్, చంద్రశేఖర్, సతీష్, వెంకటేష్ పాల్గొన్నారు.

నర్మెట్ట : భాగంగా తమ పిల్లలు తమ తల్లి దండ్రులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సమ్మెలో భాగంగా పిల్లలు పాల్గొని ప్రభుత్వంన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితి కార్యదర్శిలు వంశీ, సుఖేష్ గిరి,అనిల్,నరేష్,శ్రీధర్, యాకోబ్, కళ్యాణి, సుజాత, వినయ్, పాల్గొన్నారు

గార్ల : గత పది రోజులుగా జేపీఎస్‌లను క్రమబద్ధీకరించాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని వైస్ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాస్ అన్నారు.స్థానిక ఎంపిడివో కార్యాలయం ఆవరణంలో జరుగుతున్న జేపీఎస్‌ల నిరవధిక సమ్మె శనివారం 9వ చేరుకున్న సందర్భంగా జేపీఎస్‌లు రోడ్లు ఊడ్చుతూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్, రామకృష్ణ,సరిత, సరస్వతి,లలిత,క్రాంతి, మంగిలాల్, వెంకటేష్,కిషోర్, కిరణ్, రమేష్, వెంకటేశ్వర్లు,వెంకటేష్ ఉన్నారు.

గూడూరు : ఇచ్చిన మాట ప్రకారం రెగ్యులేషన్ చేయాలని కోరుతూ జేపీఎస్ నుంచి పెట్టిన నిర్వాధిక సమ్మె శనివారం నాటికి 9వ రోజుకు చేరింది మండల పరిషత్ కార్యాలయంలో శ్రమదాన కార్యక్రమం చేస్తూ జేపీఎస్ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేపీఎస్‌లు శ్రీకాంత్, రమేష్, హరీష్, నాగమణి, గీతాంజలి తదితరులు కార్యదర్శులు పాల్గొన్నారు.

సోషలిజంతోనే సమాజ మార్పు

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జీ.నాగయ్య

నవతెలంగాణ-మహబూబాబాద్



సోషలిజంతోనే సమాజ మార్పు సాధ్యమని పేదరికం లేని సమాజా ఆవిర్భావం కోసం సీపీఎం కార్యకర్తలు సోషలిజం భావజాలం ఉత్పత్తి సరఫరా నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జీ.నాగయ్య పిలుపునిచ్చారు.శనివారం మానుకోటలో పెరుమాళ్ళ జగన్నాథం భవన్లో సీపీఎం ఫ్లోర్‌డర్ సుర్ణపు సోమయ్య అధ్యక్షత నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో నాగయ్య మాట్లాడారు. సమాజ మార్పులో భాగస్వామ్యం కావడం కోసం సీపీఎం కార్యకర్తలు రాజకీయాలను అధ్యయనం చేయాలని సైద్ధాంతిక నిబద్దత పెంచుకోవాలని ఉద్బోధించారు. సోషలిజం భావజాలం ఉత్పత్తి కేంద్రమైన **'నవతెలంగాణ'** పత్రికను ప్రతీ కార్యకర్త, నాయకుడు అధ్యయనం చేయాలని అర్థం చేసుకొని ప్రజలకు వివరించాలని కోరారు. పేదలకు న్యాయం జరిగేంతవరకు సమ సమాజం ఆవిర్భవించేంత వరకు కార్యకర్తలు మొక్కవని దీక్షతో పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు.సమాజంలోని పేదలకు కనీస అవసరాలైన భూమి.... కూడు... గూడు... నీడ... కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ భూములలో పేదలు వేసిన గుడిసెలకు పట్టాలు వచ్చేంతవరకు వెనుతిరిగేది లేదని వెనకడుగు వేసేది లేదన్నారు. కేసులు పెట్టినా..... లాఠీలతోతో కొట్టినా... జైల్లో పంపినా... రక్తాలు కారినా... ప్రభుత్వ భూములను వదిలేది లేదన్నారు. సీపీఎం పోరాటాల ఫలితంగానే భూస్వాముల ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకు విముక్తి కలుగుతుందని అన్నారు. సీపీఎం పోరాటాల ఫలితంగా రెవిన్యూ అధికారులు ప్రభుత్వ భూములను రక్షించేందుకు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వం తప్పుడు ప్రచారంలో మత ఘర్షణలతో అధికారంలోకి రావాలని చూస్తుందని సీపీఎం కార్యకర్తలు కుటిల బీజేపీ విధానాలను అర్థం చేసుకొని ప్రజల్లో ఎండ కట్టాలని చెప్పారు. రాళ్లను పూజించే మూర్ఖ భక్తి భావజాలంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. సమాజంలో శాశ్వతంగా నిలిచిపోయేది సోషలిజమేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, సుర్ణపు సోమయ్య, **'నవతెలంగాణ'** ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ దేవేందర్ రావు, రిపోర్టర్లు పాల్గొన్నారు.

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నవతెలంగాణ-బయ్యారం



అకాల భారీ వర్షం వలన మండలంలోని ఏజెన్సీ గ్రామాలు కస్తూనగరం,కారుకొండ,అల్లిగూడెం, రెడ్యాతండా, కంబాలపల్లి, టేకులగూడెం, లక్ష్మీపురం, నరసాపురం, పంది పంపుల, కోయగూడెం, కొత్తగూడెం తదితర గ్రామాల్లో కళ్ళల్లో ఆరబెట్టిన మొక్కజొన్నలు పూర్తిగా తడిసి ముద్దయిపోయినాయని, కనీసం పట్టాలు కప్పుకునే అవకాశం లేకుండా బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం పడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందనినిలువున ఉన్న మొక్కజొన్న ఈదురు గాలకు నేలమట్టం అయి పాడైపోయిందని శనివారం కల్లాల్లో ఉన్న మొక్కజొన్న రాశులను నేల పాలైన మొక్కజొన్న పంటలను అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రతినిధి బృందం పరిశీలించి రైతులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తయారైన మొక్కజొన్న పంటను సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వలన మాకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు కన్నీరు మున్నేరు పెడుతూ ఆవేదన చెందారు. ఆరుగాలం కష్టపడి శ్రమ చేసి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి తీర చేతికందే సమయంలో ఈ అకాల వర్షం వలన తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. పంట పెట్టుబడులకు తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగి తీర్చే పరిస్థితి లేకుండా పోయిందని, మా బ్రతుకు తెరువు కూడా ప్రశ్నార్థకంగానే ఉందన్నారు. పంటలు నష్టపోయి ఇలాంటి స్థితిలో ఉన్న రైతాంగాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికీ మూడు దఫాలుగా వడగండ్ల వర్షాల వలన రైతాంగం పంటలు కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గత పర్యటనలో పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు పదివేల రూపాయలు తక్షణమే సహాయం అందిస్తానని ప్రకటించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం చెల్లించలేదని ఎద్దేవ చేశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునే ప్రభుత్వం అయితే నష్టపోయిన పంటలను సమగ్ర సర్వే నిర్వహించి ప్రకటించిన పరిహారం, పంటల బీమా పథకాన్ని అమలు చేస్తూ ఎకరాకు 50వేల రూపాయలు పంట నష్టం పరిహారం అందించాలని, రైతుల ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకు రుణాలను మాఫీ చేయించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బానోతు హెూలీ, రామచంద్ర మురళి, ఆంగోత్ భాష, అవిరే నారాయణ, రైతులు వాసం కన్నయ్య, వాసం రామకృష్ణ, దానసరి పాపయ్య బానోతు అర్జున్ భానోత్ బాబు, బానోతు రాములు, చాపల వీరన్న, మూతి రాములు పాల్గొన్నారు.

ఆయిల్ ఫామ్ సాగుకు పక్కా ప్రణాళిక : కలెక్టర్

నవతెలంగాణ-మహబూబాబాద్

ఆయిల్ ఫామ్ తోటల సాగుకు ప్రణాళిక అవసరమని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం ఐడిఓసిలోని కలెక్టర్ సమావేశమందిరంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలపై వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగులో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళిక అవసరం అన్నారు.అలాగే గోపాలపురంలో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 4.37 లక్షల ఎకరాలలో వ్యవసాయ సేద్యం కొరకు 1.78 లక్షల కెమికల్స్ వినియోగిస్తున్నట్లు అంచనా ఉందని, తగ్గించేందుకు అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు సరఫరా చేసే యూరియా, ఫెర్టిలైజర్స్ కేసముద్రం, డోర్నకల్‌లో రేకుల ద్వారా సరఫరా కొరకు ప్రజా ప్రతినిధుల నుండి ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపించేందుకు కృషి చేయాలన్నారు.జిల్లాలో ఆగ్రోస్ నుండి 38 షాప్‌లు ఉన్నాయని, ప్రతి మండలంలో 2, 3 షాప్‌లు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మిర్చి పంట పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రైతులు మిర్చిలో కొత్త వంగడాలు చేపట్టే విధంగా శాస్త్రవేత్తలతో కార్యక్రమాలు ఏర్పాటు చేయించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్, ఉద్యాన అధికారి సూర్యనారాయణ, ఏ.డి.లక్ష్మీనారాయణ, శోభన్ బాబు,అధికారులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికుని నిజాయితీ

నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్

మండలంలోని తాటికొండ గ్రామంలో జరిగిన శ్రీ దుర్గా మాత ఉత్సవాల్లో పండగ లాస్య అనే మహిళ బంగారు ఉంగరం పోగుట్టుకుంది. పంచాయితీ కార్మిక పారిశుద్ధ్య కార్మికుడైన మారపాక ఏలీయా పనిలో భాగంగా ఆలయ ఆవరణలో ఊడవగా అతనికి దొరికింది. ఆలయ అభివృద్ధి కమిటీకి సమాచార మివ్వగా పోగొట్టుకున్న ఉంగరాన్ని తనకిచ్చారు. పారిశుద్ధ్య కార్మికుడి నిజాయితీకి వైస్ ఎంపిపి, సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి మారపాక ఏలీయాను సన్మానించి, కమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.ఆలయకన్వీనర్ సాదం రాజు, ఉప సర్పంచ్ మారపాక రాములు, కమిటీ సభ్యులు పండుగ రాజేశ్వర్, బుచ్చయ్య, పర్శ రాజు, నారబోయిన శ్రీనివాస్, రామాంజనేయులు, యూత్ నాయకులు పాలకుర్తి నాగరాజు, సట్ల భరత్, తదితరులు పాల్గొన్నారు.





'నిరుద్యోగ జంగ్ సైరన్'ను విజయవంతం చేయాలి

నవతెలంగాణ-తాడ్వాయి

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరుద్యోగ జంగ్ సైరన్ సభను విజయవంతం చేయాలని తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ తెలిపారు. ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క ఆదేశాల ప్రకారం శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ ద్వారా కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ మాట్లాడుతూ ఈనెల 8న నగరంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిరుద్యోగ జంగ్ సైరన్ పేరిట సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారథ్యంలో సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని స్పష్టం చేశారు.తాడ్వాయి మండలం నుంచి పెద్దఎత్తున పార్టీ నాయకులు, యువకులు భారీగా తరలిరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ పులి సంపత్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అర్రెం లచ్చు పటేల్, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, కామారం సర్పంచ్ రేగా కళ్యాణి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇందారపులాలయ, డైరెక్టర్లు యానాల సిద్ధి రెడ్డి, యాషాడ మల్లయ్య, కంది లింగయ్య, సర్పంచులు నరసింహస్వామి, ఎల్లబోయిన జానకి రాంబాబు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోడి సతీష్, నాయకులు ముజాఫర్, తండాల శ్రీను, పాక రాజేందర్ పుల్లూరు నాగార్జున్, జీడి రాజు, మొక్క దుర్గయ్య, తుర్క వీరబాబు, బీరెల్లి మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్,ఎస్సీసెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

58, 59 జిఓల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

నవతెలంగాణ-మహబూబాబాద్

2020 సంవత్సరం జూన్ 2వ తేదీ లోపు ప్రభుత్వ భూములలో ఇండ్లు కట్టుకొని నివాసముంటున్న ప్రజలు పట్టాలకై జిఓ. 58, 59 క్రింద దరఖాస్తు చేసుకునే వారికి మే, 31 వరకు గడువు పొడిగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. 58, 59 ప్రభుత్వ ఉత్తర్వుల క్రింద మే, 31వ తేదీ వరకు గడువు పొడిగించినందున మీసేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు తరలించాలి

నవతెలంగాణ-బయ్యారం



రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్నలను అదే రోజు రవాణా చేపట్టి మిల్లర్‌లకు పంపించాలని అధికారులను కలెక్టర్ శశాంక ఆదేశించారు. శనివారం కలెక్టర్ మండల కేంద్రంలోని ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధాన్యాన్ని పరిశీలిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని తేమ శాతాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో ఉంచరాదని, అదే రోజు రవాణా చేపట్టి మిల్లర్స్‌కు తరలించాలన్నారు. టార్పాలిన్లు సరిపోను అందుబాటులో ఉంచుకోవాలని, గన్ని బ్యాగులు కొరత రాకుండా చూడాలన్నారు. సెంటర్ ఇంచార్జ్‌లు స్థానికంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, పిఏసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, సహకార శాఖ అధికారి కుర్షీద్, పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, సివిల్ సప్లైస్ డిఎం కృష్ణవేణి, డిఎం మార్కెట్ శ్యామ్, వ్యవసాయ సహాయ సంచాలకులు, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ, తహసిల్దార్ రమేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

గీత కార్మికులకు చెక్కుల అందజేత

నవతెలంగాణ-ములుగు



తాటి చెట్టు పై నుండి పడిన గీత కార్మికునికి అబ్బాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపెల్లి శంకరయ్యకు మంజూరైన చెక్కును జిల్లా బీసీ వెల్ఫర్ అధికారి లక్ష్మన్, ఎక్సైజ్ సీఐ సుధీర్ కుమార్‌లు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవి గౌడ్ ఆధ్వర్యంలో శనివారం అందించారు. ములుగు మండలంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి శంకరయ్య గౌడ్ తన విధి నిర్వహణలో భాగంగా మార్చి నెల 20 న తాటి చెట్టు ఎక్కి దిగు తుండగా ప్రమాదవాశాత్తు కింద పడగా కాళ్ళు చేతులకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. కేఈకేఎస్ ములుగు కమిటీ ఆధ్వర్యంలో టాడి కార్పొరేషన్‌కు దరఖాస్తు చేయగా చెక్కు మంజూరైంది. ఈ కార్యక్రమంలో టాడి కార్పొరేషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం, టాడి కార్పొరేషన్ అధికారులు ఉదయ్ పాముకుంట్ల రవీందర్,కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ, కార్యదర్శి బెల్లం కొండ వెంకటేశ్వర్లు గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జి రాజేష్ గౌడ్, గుండె బోయిన శ్రీహరి గౌడ్, అబ్బాపూర్ సొసైటీ సంఘం అధ్యక్షులు అనగొండ శంకరయ్యగౌడ్, మొలుగురి మొగిలిగౌడ్, అరెల్లి రవిగౌడ్, కక్కెర్ల సమ్మయ్యగౌడ్, మంద జనార్ధన్ గౌడ్,ఉయ్యాల మొగిలిగౌడ్, అరెల్లి సదానందంగౌడ్ పాల్గొన్నారు.

6 గంటలలో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

నవతెలంగాణ-మహబూబాబాద్



మహబూబాబాద్ గుండ్లకుంట కాలనీకి చెందిన ఇద్దరు పిల్లలు ప్రేమ్ కుమార్ (10) వినోద్ కుమార్ (8) మే 5వ తేదీ నుండి సాయంత్రం ఐదు గంటల నుంచి కనిపించకుండా పోయారు. ఉదయం 8 గంటలకు బయటకు వెళ్ళి తిరిగి రాలేదని పోలీస్ స్టేషన్‌లో వారి తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమై అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య ఆధ్వర్యంలోస్పెషల్ టీమ్స్, జిల్లా పరిధి బ్లూ కోల్ట్స్,పెట్రోలింగ్ సిబ్బంది వివిధ కోణాలలో దర్యాప్తు జరుపుతూ, సీసీ కెమెరాలను పరిశీలించి కేసును ఛేదించారు. టౌన్ డీఎస్పీ రమణ బాబు, సీఐ సతీష్ సిబ్బందిని ఎస్పి అభినందించారు.

గుండెపోటుతో సీనియర్ లెక్చరర్ మృతి

నవతెలంగాణ-మహబూబాబాద్

ప్రభుత్వం చేపట్టినక్రాంటాక్టు లెక్చరర్స్ క్రమబద్ధీకరణను తట్టుకోలేక మహబూబాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ ఎకనామిక్స్ లెక్చరర్, తెలంగాణ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ పత్రిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు కదుగుల జనార్ధన్ (42) మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం 25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ (కాకతీయ)ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంకెపల్లి శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. మానుకోటకు చెందిన జనార్ధన్ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు గుండెపోటు రాగా మానుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జనార్ధన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు

గడ్డి చుట్టే యంత్రంలో పడి నుజ్జునుజ్జైన చేయి

నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్

గడ్డి చుట్టే యంత్రంలో పడి చేయి కోల్పోయిన ఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శనివారం జరిగింది. రైతు గండి వెంకట మల్లు తన వ్యవసాయ క్షేత్రంలో గడ్డి కట్టలు చుట్టే యంత్రం(బేలర్)తో గడ్డిని కట్టలుగా కట్టిపించే ప్రయత్నంలో ఒక్కసారిగా యంత్రంపై పడగా ప్రమాదవశాత్తు చెయ్యి మోచేతి వరకు మిషన్‌లోపడి నుజ్జునుజ్జైంది.ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వంశీ కుటుంబానికి అండగా ఉంటాం : పైడాకుల

నవతెలంగాణ-గోవిందరావుపేట



ఇటీవల రహదారి ప్రమాదంలో మృతి చెందిన చిన్ననాటి స్నేహితుడు యార్లగడ్డ వంశీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటామని టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్ అన్నారు. శనివారం అశోక్‌తో పాటు చిన్ననాటి స్నేహితులతో కలిసి వంశీ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం తన మిత్రులతో కలిసి 30 వేల రూపాయల ఆర్థిక సహాయంగా వంశీ కుటుంబ సభ్యులకు అందించారు. వంశీ మృతి చాలా బాధాకరమని వంశీ కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా కూడా వంశీ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు గుండెబోయిన అనిల్ యాదవ్, గోపగాని రాజు గౌడ్, ఈరువ మహేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

హనుమాన్ స్వాముల నగర సంకీర్తన శోభయాత్ర



నవతెలంగాణ-వెంకటాపూర్

మలుగు వెంకటాపూర్ మండల కేంద్రంలో శనివారం అర్థమండలి హనుమాన్ స్వాములు 150 మంది మాలాధారణ భక్తులు గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీరామదూతాయ నమఃస్మరణతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో గురు స్వాములు తిరుపతి, మేడం శ్రీనివాస్, సదాచారి, బూస సాంబయ్య, ముప్పు రమేష్, చావంతుల వీరస్వామి, బొంతల శ్రీనివాస్, స్వాములు జంగిలి సంపత్, గుర్రం శ్రీకాంత్, రజనీకాంత్, డొల్ల అనిల్, దేశిని వినిల్, ముంజరాజు మంద రమేష్, అజ్మీర రాజు, ఆకుల రామకృష్ణ, పోలోజు రామాచారి పాల్గొన్నారు.

కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ-పాలకుర్తి

మండలంలోని శాతపురం గ్రామ పంచాయతీ కార్మికుడు బీరెల్లి ముత్తయ్య కుమారుడు బీరెల్లి నరసయ్య భార్య అనూష ఇటీవలే మృతి చెందడంతో శనివారం శాతాపురం గ్రామానికి చెందిన దుర్గ భవాని వాటర్ షెడ్ గ్రూపు సభ్యులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి 3 వేల,రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు ఏలూరి యాకన్న, ఏలూరి కృష్ణమూర్తి, గుగులోతు దేవోజి, కసరబోయిన కృష్ణమూర్తి,గన్న శ్రీనివాస్, ఐలేని మహేందర్, గన్న కృష్ణమూర్తి,పసులాది రాజు, పసులాది యాకన్న, ఐలేని రాజు తదితరులు పాల్గొన్నారు.





అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్

నవతెలంగాణ-కాశిబుగ్గ

గ్రేటర్ వరంగల్ పరిధి 17వ డివిజన్ పరిధిలోని బొల్లికుంట నుండి రామకృష్ణాపూర్ వెళ్లే మెటల్‌రోడ్డు నిర్మాణ పనులను శనివారం స్థానిక కార్పొరేటర్ గద్దె బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బాబు మాట్లాడుతూ బొల్లికుంట నుండి రామకష్ణాపూర్ వెళ్లే రోడ్డు గతంలో అధ్వానంగా ఉండేదని దీనివల్ల రైతులకు, ప్రజలకు వాహనాల రాకపోకలకు అనేక ఇబ్బందులు ఉండేవని అన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి మెటల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, సుధాకర్, శ్రీధర్, నరేందర్, యాకూబ్, శ్రీను, భారత్ పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేయాలి

నవతెలంగాణ-ఆత్మకూర్

నేడు హైదరాబాద్‌లో బీఎస్పీ ఆధ్వర్యంలో జరగబోయే తెలంగాణ భరోసా సభకు వస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎస్సీల వర్గీకరణ పట్ల తమ స్పష్టమైన వైఖరిని తెలుపాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముక్కెర ముఖేష్ డిమాండ్ చేశారు.శనివారం మండలంలోని కటాక్షపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ సమావేశంలో ముఖేష్ ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ విధానంతో ఎస్సీలలోని మెజారిటీ జనాభా కలిగినటువంటి కులాలకు అన్యాయం జరుగుతుంటే బహుజనుల పార్టీ అని చెప్పుకునే బీఎస్పీ ఎస్సీ వర్గీకరణపై తమ స్పష్టమైన వైఖరిని చెప్పక పోవడం సరైనది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో, మంగళపల్లి నవీన్ మాదిగ, పెండల బిక్షపతి, సిద్ధార్థ, రత్నాకర్, శ్రీకాంత్, మామిడి కుమార్, స్వామి మొగిలి, ఓదెలు పాల్గొన్నారు.

వదలని అకాలవర్షం .. రైతులకు తప్పని తిప్పలు

నవతెలంగాణ-వేలేరు



మండలకేంద్రం వేలేరు తో పాటు వివిధ గ్రామాలలో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కురిసిన వర్షపు జల్లులకు ఆరబెడుతున్న ధాన్యం మళ్లీ తడవడంతో రైతులకు కళ్ళాలవద్ద, కోనుగోలు కేంద్రాలవద్ద, ధాన్యం ఆరబెడు తున్న స్థలాలవద్ద రైతులకు తిప్పలు తప్పడంలేదు. జెడ్పిహెచెస్ వేలేరు ఆవరణలో రైతుకు సహాయం చేస్తున్న ఎంపిపి, సర్పంచ్,పోలీసులు జడ్పిహెచ్ఎస్ వేలేరు స్కూల్ ఆవరణలో రైతులు ధాన్యంఆరబెట్టగా ఆకస్మికంగా వర్షం రావడంతో అక్కడ రైతులు అందుబాటులో లేరు. అక్కడే ఉన్న వేలేరు ఎంపీపీ సమ్మిరెడ్డి, సర్పంచ్ కాయిత మాధవరెడ్డి, పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కానిస్టేబుల్ సునీల్ ఆ పరిస్థితిని చూసి ధాన్యము తడవకుండా కవర్లు కప్పి రైతులకు ఇబ్బంది కలగకుండా సహాయం చేసారు.

ఓటరు నమోదుపై అవగాహన సమావేశం

నవతెలంగాణ-పరకాల

పరకాల నియోజకవర్గం పరిధిలోని కొత్త పోలింగ్ బూత్ లు ఏర్పాటు, ఓటర్ నమోదు ప్రక్రియపట్ల పరకాల ఆర్డీవో కార్యాలయంలో శనివారం రోజు జరిగిన అవగాహన సమావేశంలో డిఎవో ఉమారాణి, తహసీల్దార్ నాయిని జగన్మోహన్ రెడ్డి, ఓటర్ నమోదు ఇంచార్జ్ రవీందర్ రావు, ఆర్డిఓ కార్యాలయ అధికారులు సూదమల్ల భద్రయ్య, బిఆర్ఎస్ పార్టీ పక్షాన పాల్గొని సలహాలు, సూచనలు సూచిస్తున్న పరకాల పట్టణ అధ్యక్షులు డాక్టర్. మడికొండ శ్రీను,నాయకులు రత్న రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నుండి కొయ్యడ శ్రీను, బిజెపి పార్టీ నుండి మార్త బిక్షపతి, బలభద్రరాజు పరకాల నియోజకవర్గం పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, భాద్యులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకుడికి జంగా పరామర్శ

నవతెలంగాణ-కాజీపేట



వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు యూత్ మెంబర్ రంజిత్ తండ్రి యాకయ్య అనారోగ్య కారణంగా రోహిణి హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా డీసీసీబీ మాజీచైర్మన్ జంగారాఘవరెడ్డి శనివారం యాకయ్యను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలన్నారు. పరామర్శించిన వారిలో 47 వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ సందెల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మూడు రోజులు వడ్డేపల్లి రైల్వేగేట్ మూసివేత

నవతెలంగాణ-కాజీపేట

కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని వడ్డేపల్లి రైల్వే గేటు మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట స్టేషన్ పరిధిలోని వడ్డేపల్లి వద్ద గేట్ నెంబర్ 1ఈ వద్ద ఆర్ఓబి పనులు జరుగుతుండడంతో మే 8 నుండి 10వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు, రైల్వే గేటు మీద ప్రయాణాలు సాగించే ప్రజలు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని కోరారు. రైల్వే పనులకు ప్రజలు సహకరించాలన్నారు.

పెయింటింగ్ కళాకారులకు సన్మానం

నవతెలంగాణ-శాయంపేట

మండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శాయంపేట గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిండిగాల వంశీ మచ్చర్లయ్య గుట్టఆలయానికి రంగులువేయించడమేకాక, గోవిందనామం, శంకు చక్రాలను బండరాళ్లపై వేయించాడు. ఈ సందర్భాన్ని పురస్కరిం చుకొని శుక్రవారం రాత్రి ఉత్సవాలలో భాగంగా గజవాహనంపై గుట్ట వద్దకు స్వామి వారిని ఊరేగింపుగా తీసుకురాగా,వంశీ పెయింటింగ్ ఆర్టిస్టులు సుదర్శన్, రాజులను శాలువాతో సత్కరించారు. బండరాళ్లపై అతి కష్టంగా పెయింటింగ్ వేసిన కళాకారులను స్థానిక సర్పంచ్ కందగట్ల రవి, ఉపసర్పంచ్ సుమన్, ఆలయ కమిటీ చైర్మన్ సామల బిక్షపతి, ఆలయ అర్చకులు ఆరుట్ల కష్ణమాచారి, గ్రామ పెద్ద జిన్న ప్రతాప్ సేనారెడ్డి అభినందించారు.

కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌లో చేరిక

నవతెలంగాణ-చెన్నారావుపేట

టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది గులాబీ దళంలో చేరడం రివాజుగా మారిందని. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎల్లాయిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాష బోయిన మహేందర్, భాష బోయిన జై హింద్ లతోపాటు పలువురు కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో చేరారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయ జనార్ధన్, ఉప సర్పంచ్ కందికొండ విజయ్, పార్టీ గ్రామ అధ్యక్షులు, క్లస్టర్ భాద్యులు, పార్టీ ముఖ్య నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

గోవింద నామస్మరణతో పులకించిన మచ్చర్లయ్య గుట్ట

నవతెలంగాణ-శాయంపేట



మండల కేంద్రంలోని అతి పురాతన దేవాలయమైన శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి భక్తుల గోవింద నామస్మరణతో మచ్చర్లయ్య గుట్ట మారు మ్రోగింది. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి గజవాహనంపై స్వామివారిని ఊరేగింపుగా మచ్చర్లయ్య గుట్ట వద్దకు తీసుకెళ్లి, అక్కడ స్వామివారిని ఆలయ అర్చకులు ఆరుట్ల కష్ణమాచార్యులు పంచామతాలతో అభిషేకం చేసి, ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శనివారం సాయంత్రం స్వామివారిని గజవాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సామల బిక్షపతి, గ్రామపెద్ద జిన్నా ప్రతాప్‌సేనారెడ్డి, యూత్ సభ్యులు నాగరాజు, రంజిత్, రాము, కొమురయ్య, రాజు, భక్తులు పాల్గొన్నారు.

గురుకుల విద్యార్థిని ఆత్మహత్య

నవతెలంగాణ-హన్మకొండ



హంటర్‌రోడ్‌లోని సోషల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కాలేజీలో దారుణం జరిగింది. హెయిర్ డై తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థులు ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మతి చెందింది. మతురాలి స్వస్థలం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గీత కార్మికుడికి తీవ్రగాయాలు

నవతెలంగాణ-రాయపర్తి

కలుగీత కార్మికుడికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానికుల కథనం మేరకు మండలంలోని గట్టికల్లు గ్రామానికి చెందిన చిర్ర వెంకన్న కల్లుగీత కులవత్తి చేయబడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే శనివారం గ్రామ శివారులోని తాటి వనంలో తాటిచెట్టుపై కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దాంతో స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.



ఎల్కతుర్తి : తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని సూరారం గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది .స్థానికులు తెలిపిన వివరాల మేరకు, గీత కార్మికుడు బండి సమ్మయ్య తాటిచెట్టు పైనుండి పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఒక కాలు విరిగినట్లు గీతా కార్మికులు తెలిపారు. అతనిని 108 వాహనం ద్వారా వరంగల్ ఎన్జీవో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలి



నవతెలంగాణ-నర్సంపేట

బీఆర్ఎస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలని బీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని పద్మశాలి గార్డన్‌లో బీఆర్ఎస్ యూత్, సోషల్ మీడియా వారియర్స్‌కు నిర్వహించిన వర్క్‌షాపులో సతీష్ రెడ్డి పొలిటికల్ ప్రమోషన్స్, సోషల్ మీడియా యూసేజ్‌పై శిక్షణ ఇచ్చారు. కంటెంట్ రేటింగ్, డిజైన్ మేకింగ్, వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను సమర్థవంతంగా వినియోగించే విధానంపై సతీష్ రెడ్డి విపులీకరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ కార్యకలాపాలపై సోషల్‌మీడియా వేదికగా ప్రమోట్ చేసే పద్ధతిలో పాటించాల్సిన మెలకువలను, నాణ్యతను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ ద్వారా వివరించారు. తక్కు సమయంలో ఎక్కువ మందికి కంటెంట్ రీచ్ అయ్యే విధంగా సామాజిక మాధ్యమాలలో ఉన్న ప్రతి ఒక్కరికి సరైన సమాచారం అందజేసి ఆలోచింపజేసేలా స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని సూచించారు.

విశ్వసనీయతకు సోషల్ మీడియా వేదికగా నిలవాలి : పెద్ది

సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ యూత్, సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అబాసుపాలు చేసేందుకు ప్రయత్నిసున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను వెరవేర్చడంలో సీఎం కేసీఆర్ సఫలీకృతుడయ్యాడన్నారు.

సోషల్ మీడియాలో అత్యధికభాగం పాలు పంచుకుంటున్న యువతకు సరైన సమాచారం, వాస్తవాలను తెలియజెప్పేందుకు వారియార్స్ అందుబాట్లో ఉన్న టెక్నాలాజీని ఉపయోగించుకోవాలని సూచించారు. సోషల్ మీడియా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చివరికి వాస్తవం ఏంటో తెలియకుండ పోయే ప్రమాదం లేకపోలేదన్నారు. సోషల్ మీడియాపై విశ్వసనీయత పెంచేలా బీఆర్ఎస్ యూత్, వారియర్స్ క్రియాశీలతను చాటాలన్నారు. నియోజకవర్గం ప్రగతి కోసం తాము నిర్విరామంగా కృషిచేస్తున్నామని దానిని సృజానాత్మకతో ప్రజలను ఆలోచింపజేసేలా ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ పట్టణాధ్యక్షులు రాయిడి దుష్యంత్ రెడ్డి, నాయకులు నామాల సత్యనారాయణ, సుకునె రాజేశ్వరావు, ఊడ్గుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

జేపీఎస్‌ల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలి : ఆర్ఎస్‌పీ

నవతెలంగాణ-పర్వతగిరి

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్‌లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆర్ఎస్‌పి జిల్లా కార్యదర్శి వల్లందాసు కుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ జూనియర్ కార్యదర్శులు తన న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి9వ రోజులు చేరుకుంది. ఈ నేపథ్యంలో వారి పోరాటానికి ఆర్ఎస్‌పీ వరంగల్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు నీళ్లు, నిధులు నియామకములో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి లు అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైందన్నారు. రాష్ట్రం ఏర్పడితేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ తెలంగాణ ప్రజల నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే గ్రామపంచాయతీ జూనియర్ కార్యదర్శులు నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు.



ఇప్పటికైనా కెసిఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శులు కెసిఆర్ ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెపుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పి మండల కన్వీనర్ డి.సురేందర్, కందికట్ల అశోక్, గ్రామ పంచాయతీ జూనియర్‌కార్యదర్శులు పాల్గొన్నారు.

సంగెం : మండలలో జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మె 9 రోజుకు చేరుకుంది. శనివారం పంచాయితీ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శ్రమదానం చేసి చెత్తను శుభ్రం చేస్తూ పిచ్చి మొక్కలను తొలగించారు.క్రమబద్ధికరణ కోసం చేస్తున్న నిరవధిక సమ్మెకు మండలంలోని కరోబార్ లు సమ్మె శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. సమ్మె కారణంగా గ్రామాలలో ఇంచార్జి కార్యదర్శుల వల్ల పనులు కుంటుపడుతున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో కారోబార్లు దొనికల వెంకన్న, సుమన్, రాజమౌళి, రవి, వెంకట్రావు,రాజు, యాకూబ్, కార్యదర్శులు కె రమేష్,యం రమేష్, అశోక్, సందీప్, స్వప్న, కళ్యాణి, శ్రీలత, తిరుమల, కవిత, మమత, రెహానా, కవిత, తదితురులు పాల్గొన్నారు.

నిబంధనలకు విరుద్ధమైన పనులను వెంటనే నిలిపివేయాలి

నవతెలంగాణ-నర్సంపేట

గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టాలి. ఇప్పటి వరకు కనీసం ధరఖాస్తు కూడా చేయలేదు..ఇది పంచాయతీరాజ్ యాక్టు ప్రకారం విరుద్ధం..వెంటనే పనులను నిలివేయాలి..అంటూ ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి డీ.రాజమౌళి నిర్మాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం 'నవ తెలంగాణ' దినపత్రికలో 'ఆపినా..ఆగని ఫంక్షన్ హాల్ నిర్మాణం' అనే ప్రచురితమైన కథనంపై స్పందిస్తూ మండలంలోని రాములనాయక్ తండా పరిధిలోని నర్సంపేట-వరంగల్ రహదారి పక్కన అనుమతి లేకుండా నిర్మాణం చేపడుతున్న ఫంక్షన్ హాల్‌ను పంచాయతీ కార్యదర్శి సందర్శించారు. అక్కడ చేపడుతున్న నిర్మాణ పనులను పరిశీలించి అడ్డుకున్నారు.అదే సమయంలో అక్కడకు వచ్చిన యజమాని డాక్టర్ రాజారామ్‌ను జీపీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం ఎలా చేపడుతారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం నిర్మాణ స్థలానికి సంబంధించి నాలా అనుమతి తీసుకోవాలని, డాక్యుమెంట్‌లతో ఆన్‌లైన్‌లో అనుమతి కోసం ధరఖాస్తు చేయాలని, నిర్మాణం చేసేది ఫంక్షన్ హాల్ అయినందున విస్తీర్ణత మ్యాప్, ప్రధాన రహదారికి సెట్ బ్యాక్, పార్కింగ్ స్థలం, ఇతర మౌళిక వసతులకు సంబంధించి ఆధారాలను ధరఖాస్తులో పేర్కొనాలన్నారు. ఇక్కడ ఇవేమి లేకుండానే భౌతికంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారని తెలిపారు. కాగా ఎస్సారెస్పీ కాల్వను ఆక్రమించి నిర్మాణం చేయడం చట్ట విరుద్ధమని దీనిపై ఇంజనీరు అధికారులు నోటీసులు జారీ చేసి రెవెన్యూ, పంచాయతీ అధికారులకు లిఖిత పూర్వకంగా దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సారెస్పీ కాల్వను ధ్వంసం చేసి ఆక్రమించడంపై పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ఎస్ఐ లక్ష్మీ కాల్వపై అక్రమ కట్టడంపై విచారణ చేపట్టారు. నిబంధనల ప్రకారం ఈ అభ్యంతరాలను పరిగణంలోకి తీసుకోవాల్సి వస్తుందని కార్యదర్శి రాజమౌళి అన్నారు. అన్ని సవ్యంగా ఉంటేనే పరిశీలించిన తర్వాత అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అప్పటి దాకా పనులను నిలిపివేయకపోతే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాల్సి వస్తుందని కార్యదర్శి హెచ్చరించారు.

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే అరూరి

నవతెలంగాణ-వర్ధన్నపేట

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. శనివారం మండలంలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డులో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కల కొనుగోలు కేంద్రాన్ని డిసిసిబి చైర్మన్ మర్నేనేని రవీందర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించిమక్కలు కొనుగోలు చేస్తుందని దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతును అగ్రభాగంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కషి చేయడం జరుగుతుందన్నారు. రైతును దేశానికి వెన్నెముకగా నిలిపేందుకు వివిధ సంక్షేమపథకాల అమలు చేస్తూ ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా పంటల దిగుబడి పెరిగిందన్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి చలవేనని అన్నారు. నిరంతర విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడం రైతుబంధు రైతు బీమా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు పండించిన పంటలకు మద్దతు ధర చెల్లించి కొనడం వలన రైతుకు ప్రోత్సహంగా వెన్నుదన్నుగా ఉండటం వల్ల రైతులు సాగుకు ముందుకు రావడం జరుగుతుందన్నారు.



ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మార్గం బిక్షపతి , ఎంపీపీ అప్పారావు, పిఎసిఎస్ చైర్మన్ రాజేష్ కన్నా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వామి రాయుడు ,ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్‌రావు, ఇల్లంద సర్పంచ్ సుంకర సాంబయ్య, ఎంపీటీసీలు గోడిసెల శ్రీనివాస్, పిట్టల అరుణ, పార్టీ మండల అధ్యక్షుడు తుల్ల కుమారస్వామి, మండల ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, పిఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

గొర్ల పంపిణీకి బదులు నగదు బదిలీ చేయాలి

నవతెలంగాణ-రాయపర్తి



గొల్లకురుమలకు గొర్రెల పంపిణీలో భాగంగా నగదు బదిలీ చేయాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం (జీఎంపీఎస్) ఆధ్వర్యంలో శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతిపత్రం అందచేశారు. అనంతరం జీఎంపీఎస్ మండల అధ్యక్షుడు చందు మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని కోరారు. గొల్ల కురుమల ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్న ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చల్ల మల్లయ్య, జిల్లా కార్యదర్శి పరికి మధుకర్, పెర్కవేడు సర్పంచ్ చిన్నాల తారశ్రీ రాజబాబు, ఎంపీటీసీ బండి అనూష రాజబాబు, మండల నాయకులు చందు లింగయ్య, పెర్కవేడు సొసైటీ అధ్యక్షుడు బండి కుమార్, తెలంగాణ ఉద్యమకారుడు పనికిరా మల్లయ్య కసరబోయిన రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ-చెన్నారావుపేట

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని చెన్నారావుపేట సొసైటీ ఆవరణలో సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూఆరు కాలం కష్టపడి పంట పండించిన రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని కోరారు. రైతులను కాపాడాలని ఉద్దేశంతోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులకు క్వింటాకు రూ 1,962 గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నట్లు తెలిపారు సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.ఇటీవల కురిసిన వడగల వర్షానికి నష్టపోయిన పంటలు 41,500 ఎకరాల పంట నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందన్నారు. మరో వారంలో ఎకరాకు 10 వేల పంట నష్టపరిహారాన్ని పంపిణీ చేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాదావత్ విజేందర్, జెడ్పిటిసి పత్తినాయక్, జెడ్పి కోఆప్షన్ సభ్యుడు ఎం డి రఫీ, మండల కన్వీనర్ కంది కష్టారెడ్డి, డి సి ఎస్ ఓ, వ్యవసాయ శాఖ ఏవో, ఏఈఓ, సర్పంచ్ కుండే మల్లయ్య, క్లస్టర్ బాధ్యులు, ఆర్ఎస్ఎస్ కన్వీనర్ బుర్రి తిరుపతి, కష్ణ చైతన్య రెడ్డి, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కరాటేతో ఆత్మరక్షణ శారీరక దృఢత్వం

నవతెలంగాణ-కాజీపేట

కరాటే నేర్చుకోవడం వలన ఆత్మ రక్షణ శారీరక దఢత్వం పెరుగుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు జోనల్ అధ్యక్షులు కల్వ శ్రీనివాస్ అన్నారు.కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్ నందు మే 9 నుండి ఉచిత కరాటే శిక్షణ శిబిరం నిర్వహిస్తుండగా కాజీపేట జనరల్ ఇన్స్టిట్యూట్ నందు సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్షతన శనివారం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్వ శ్రీనివాస్ హాజరై వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆజాది కా అమత్ మహోత్సవ్ 2వ విడతలో భాగంగా కాజీపేట రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో స్పార్క్స్ కాయ్ ఫోటో కాన్ కరాటే అకాడమీ ఇండియా వారిచే మే 9 నుండి 28 తారీకు వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు రైల్వే కమ్యూనిటీ హాల్ కాజీపేటలో ఉచిత కరాటే శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరాటే శిక్షణ శిభిరానికి చీఫ్‌కోచ్‌గా నాయిని సదానందం, కోచ్ దీపక్ సాయి వ్యవహరిస్తారన్నారు. వేసవి కాల సెలవుల్లో విద్యార్థులు వారి సమయాన్ని వృథా చేసుకోకుండా చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరాటే నేర్చుకోవడంతో ఆత్మరక్షణ, ఆరోగ్యానికి, శారీరక దఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, జ్ఞాపకశక్తికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం చీఫ్ కోచ్ నాయిని సదానందం మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందే విద్యార్థులు 8న సాయంత్రం 6 గంటల వరకు పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కొరకు 9849639227 ,8106460678 లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ కాల్వ శ్రీనివాస్, కోచ్ దీపక్ సాయి, ఇన్స్టిట్యూట్ జాయింట్ సెక్రటరీ ఎం.రాజయ్య, కమిటీ సభ్యులు మాధవరావు, ఈఎల్ఎస్ బ్రాంచ్ యూత్ సెక్రటరీ శ్రీను ఇనిస్టిట్యూట్ సభ్యులు పాల్గొన్నారు.



పరకాల అభివృద్ధి శూన్యం : మొలుగూరి

నవతెలంగాణ-పరకాల

పరకాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను శనివారం రోజు పరకాల మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు మొలుగూరు బిక్షపతి రోగులకు అందుతున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ పరకాల నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్యశాల ఎప్పటినుండో మొగుళ్ళపల్లి, భూపాలపల్లి, చిట్యాల, శాయంపేట, కమలాపూర్, హుజురాబాద్ తదితర మండలాల నుండి వైద్య సేవలకు వచ్చేవారని అలాంటి ప్రభుత్వ వైద్యశాల ను నేడు దీనావస్థలో ఉన్నదని అన్నారు. భూపాలపల్లి ,ములుగు జిల్లాలు ప్రభుత్వ వైద్యశాలలను విస్తతం చేసి వైద్య కళాశాలను తెచ్చుకుంటే పరకాల జిల్లా కావాల్సింది చల్ల ధర్మరెడ్డి నిర్లక్ష్యంతోనే అమరవీరుల జిల్లా కాలేదని, ఎమ్మెల్యే చల్లా నిర్లక్ష్యంతోనే వైద్య కళాశాల కూడ రాలేదన్నారు. పరకాల నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యశాలను నిర్మించేందుకే నిధులు సరిపోవట్లేదని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షుడు మార్త బిక్షపతి, బిజెపి నాయకులు కాచం గురు ప్రసాద్, దేవునూరి మేఘనాథ్, ఆర్పీ జయంతి లాల్, బెజ్జంకి పూర్ణ చారి, దుబాసి వెంకటస్వామి, సర్వాపూర్ ఉపసర్పంచ్ దంచ్రి సురేష్, గాజుల నిరంజన్, కుక్కల విజయ్, మెంతుల సురేష్, సంఘ పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి, పిట్ట వీరస్వామి, ఆకుల రాంబాబు,బీరం రాజిరెడ్డి, బండారి కష్ణ ,కానుగుల గోపి, కక్కు రాజు, మంద టూనిట్, బలభద్ర రాజు, తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

నవతెలంగాణ-సంగెం

పేద ప్రజలను అనేక సంక్షేమ పథకాలతో అన్ని విధాలా ఆదుకుంటున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని మొండ్రాయి,నార్లవాయి గ్రామాలకు చెందిన 58 జీ ఓ లబ్ధిదారులైన మెరుగు కొమురమ్మ,కాసాని పద్మ, నూనెల సుగుణ,దామెర చిన్నరాధ కుటుంబాలకు హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో నిరంతరం శ్రమించి ప్రజలకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.ప్రభుత్వ భూములల్లో ఇండ్లు నిర్మించుకొన్న పేదల ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేస్తూ పట్టాలు అందిస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.

ఈ క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగిందన్నారు.అదేవిధంగా స్వంత స్థలాలు ఉండి అర్హులైన ప్రతిఒక్కరికి గహలక్ష్మి పథకం ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు కోడూరు రజిత రమేష్, మల్లేశం యాదవ్, సుదర్శన్,ఎంపిటిసి కొనకటి రాణి మొగిలి, ఉప సర్పంచ్ మాదినేని కోటి,కోఆప్షన్ నెంబర్ మన్సూర్ అలీ,యూత్ నాయకుడు పురుషోత్తం, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో సీఎం కప్ 2023 క్రీడలు

నవతెలంగాణ-ఖానాపురం

గ్రామాలలో క్రీడల పోటీలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం కప్ 2023 ఆటల పోటీలను నిర్ణయించి ఆదేశాలు జారీ చేశారు. శనివారం రోజు మండల అధ్యక్షులు ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అధ్యక్షతన సీఎం కప్ 2023 క్రీడల నిర్వాహనపై సమావేశం ఏర్పాటుచేసి, క్రీడల నిర్వహణకై ప్రత్యేకంగా ఎన్నుకోబడిన మండల కమిటీ సభ్యులచే మే నెల 15,16,17 తేదీలలో క్రీడల నిర్వహించుటకు నిర్ణయించారు.గ్రామాల్లో క్రీడలలో పాల్గొనడానికి 15 నుండి 36 ఏళ్ల మధ్య వయసు ఉండి ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు క్రీడల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. ఒక గ్రామంలో నుండి ఒక ఆటకు ఒకటి టీం మాత్రమే తీసుకుంటామని తెలిపారు. మండలం పరిధిలో అథ్లెటిక్స్, కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడలు స్రీలకు, పురుషులకు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో సుమనవాని, ఎంపీ ఓ రవి, డిప్యూటీ తాసిల్దార్ సజన్, ఆర్ఐ సత్యనారాయణ, ఎస్సై పిట్టల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

బాలల పరిరక్షణ మనందరి బాధ్యత : ఎంపీపీ

నవతెలంగాణ-వేలేరు



బాలల పరిరక్షణ మనందరి బాధ్యత అని వేలేరు ఎంపిపి కేసిరెడ్డి సమ్మిరెడ్డి మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో శనివారం బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్, మండల స్థాయిలో ఎంపీపీలు చైర్మన్లుగా బాలల పరిరక్షణ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. కమిటీ సభ్యులతోపాటు సమాజంలో ప్రతిఒక్కరు బాలల పరిరక్షణకు పనిచేసేలా అవగాహన కల్పించడంతో పాటు బాలల హక్కులు అమలయ్యేలా కషిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో వేలేరు సర్పంచ్ కాయిత మాధవ రెడ్డి, సీడీ పీఓ మధురిమ, చైల్డ్ పరిరక్షణ జిల్లా కో-ఆర్డినేటర్ రాగి కష్ణమూర్తి, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఎస్.ప్రవీణ్, అంగన్వాడి సూపెర్వైజర్ రమాదేవి మండల విద్యా, వైద్య, ఎస్‌హెచ్‌జి, పోలీసు అధికారులు, అంగన్వాడి ఇన్స్టక్టర్లు, పాఠశాల విద్యార్థులు, మండలకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నిరుద్యోగ సంఘర్షణ సభను విజయవంతం చేయండి

నవతెలంగాణ-నడికూడ

పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్సీ సెల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఆర్షం అశోక్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా వస్తున్న ప్రియాంక గాంధీ సభ 8న హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిపారు. ఈ సభకు నిరుద్యోగులు మేధావులు ,ప్రజలు, కార్మికులు ,కర్షకులందరు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఒంటేరు రామ్మూర్తి, పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి చందుపట్ల రాజిరెడ్డి, పబ్బు శ్రీనివాస్, బుర్ర రాజమౌళి ,బోచ్చు రాకేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదల ఆరోగ్యానికి అండగా సీఎంఆర్ఎఫ్

నవతెలంగాణ-వర్ధన్నపేట



రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ నిరుపేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అరూరిరమేష్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన దొమ్మటి రాజన్న అనారోగ్యంతో బాధప డుతూ చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే దష్టికి రావడంతో వెంటనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రత్యేక చొరవ తీసుకొని రూ.2.50లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి లబ్ధిదారునికి శని వారం ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఇల్లంద గ్రామానికి చెందిన తుళ్ళ బుచ్చయ్యకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన లక్షా రూపాయల చెక్కును స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు.

మతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అరూరి...

వర్ధన్నపేట మండలం ఇళ్ళంద గ్రామానికి చెందిన సాతుపల్లి ఉప్ప స్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శనివారం బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్యే గారి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్‌రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకుల పరామర్శ

నవతెలంగాణ-సంగెం

ఇటీవల గుండెపోటుతో మరణించిన చింతలపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది దుబ్బ రఘు కుటుంబ సభ్యులను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి, మనోధైర్యం నింపారు. అనంతరం ఇనగాల చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో చింతలపల్లి గ్రామ సర్పంచ్ ఇండ్ల రవికుమార్, హైకోర్టు న్యాయవాది తీగల రాజేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి,గవిచర్ల ఎంపీటీసీ గూడ సంపత్ రెడ్డి,ఉపసర్పంచ్ బండి రాధిక, నాయకులు మెట్టుపల్లి రమేష్,విలాసాగరం వెంకటేశ్వర్లు,ఆగపాటి రాజు, పాషా, కుందారపు శ్రీనివాస్,ఎండి రబ్బానీ,కుందారపు మల్లికార్జున్,దాసరి కష్ణ, సాంబరాజు,ఐలయ్య,బండి యుగేందర్,దోని రమేష్,తదితరులు పాల్గొన్నారు.

రైతుల కన్నీళ్లు తుడిచేదెవరు..?

అధిక వర్షాలతో పంటలన్నీ నీళ్లపాలు - పట్టాలు లేక బీమా రాదు - ప్రభుత్వం పట్టించుకోదు - ఇదీ ఏజెన్సీ రైతుల గోడు





నవతెలంగాణ-కొత్తగూడ

ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే రైతులకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా పట్టించుకునే నాధుడు లేక పోవడంతో ఏమి చేయాలిరా దేవుడా అంటూ కన్నీటి పర్యం తతమవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించే ఏ పథకం కూడా రైతులకు అందక దేవుని పై భారం వేసి రైతన్నలు కుమిలి పోయే దుస్థితిలో ఉన్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకుల మాటలు నీళ్ల మూటలు అవుతున్నాయి. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నవతెలంగాణకు తమ కన్నీటి గాథలు విని పించారు. ఏజెన్సీ మండలాలో సాగు భూములకు పట్టాలు లేవు. దీంతో ఏజెన్సీ రైతులు పంటల బీమా చేసుకోలేక పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు బంధు,రైతు బీమా ఏజెన్సీ రైతులకు సక్రమంగా అందడం లేదు.రైతుబంధు ఇస్తున్నామని వంక చూపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. దీంతో ఏజెన్సీ రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయింది. ఎక్కువ వర్షాలు కురిసినా, కురవక పోయినా చేసేది ఏమీ లేక దేవుడిపై భారం వేసి రైతన్నలు కుమిలిపోతున్నారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలకు మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతినగా వందలాది ఎకరాల్లో వరి పంట నీటిపాలైంది. ఎవరిని కదిలించినా ఆరుగాలం కష్టించి, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట నీటిపాలైంది అంటూ బోరున విలపిస్తున్నారు. మాకు ఎన్ని కష్టాలెదురైనా ఏ ప్రభుత్వము, ఏ నాయ కుడు మారైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాల కడలిలో ఉన్న మా కన్నీళ్లు తుడిచేది ఎవరంటూ రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

పెట్టుబడి పూడేటట్టు లేదు : బిట్ల లచ్చమ్మ, మహిళా రైతు -గుండంపల్లి



మా మండలంలో రైతులకు పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వం కల్పించే రాయితీలు పొందలేక పోతున్నాము. ఈ చెడగొట్టు వానల కారణంగా పెట్టిన పెట్టుబడి పూడేటట్టు కనిపిస్తలేదని దీంతో అప్పుల భారం ఎక్కువైతుంది. ఈ వర్షాల కారణంగా పంటలు నష్టపోవడం వల్ల మా పిల్లలకు ఆదేరువు లేకుండా పోతుంది. రైతులకు ఎన్ని నష్టాలు, కష్టాలు ఎదురైనా ధీమాగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం భరోసగా నిలవాలని కోరారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : ఈసం శంకర్ రావు, రైతు - తిమ్మాపురం



వ్యవసాయం కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నా రైతుల కష్టం మాత్రం నీటిపాలవుతోంది. వర్షాలు వస్తున్నా వర్షాలను లెక్కచేయకుండా ధాన్యం తడవకుండా జాగ్రత్త పడుతూ ధాన్యాన్ని విక్రయిద్దామనుకుంటే యాసంగి కొనుగోలు కేంద్రాలు లేకపాయే. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల కష్టాలు తీర్చి అండగా నిలవాలని కోరుతున్నాం.

నష్టపరిహారం అందించాలి : బోడ భద్రమ్మ, మహిళా రైతు-మైలారం తండా



ఇటీవల కురి సిన వడగళ్ళ వర్షాల కారణంగా నాలుగు ఎకరాల వరి పంట నేల రాలిపోయి మొలకెత్తే దశకు చేరుకుంది. ఆరుగాలం ఏపని చేసుకోకుండా పంట పొలాలకు అంకితమై పనిచేస్తే పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. సంబంధిత అధికారులు, అధికారులు అండగా నిలిచి రైతులకు నష్టపరిహారం అందించే విధంగా కృషి చేయాలి.

రైతన్నలకు ప్రభుత్వం భరోసాగా నిలవాలి : బూర్క వెంకటయ్య, అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు



కొత్తగూడ మండలంలోని అన్ని గ్రామాలలోని రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు నీటమునిగి, విత్తనాలు మొలకెత్తి వరి మొదలు బూజుపట్టి ఇలా అనేక రకాలుగా రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఏజెన్సీ రైతులకు పట్టాలు లేక పంటలకు ఇన్సూరెన్స్ చేసుకోలేకపోతున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ రైతులపై దృష్టి సారించి పట్టాలు లేకున్నా వేసిన పంటలకు ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీ రైతులకు పట్టాలు లేకున్నా రైతుబంధు, రైతు బీమా వర్తించే విధంగా చర్యలు తీసుకోని రైతన్నలకు భరోసాగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.

మొరం తోడేస్తున్నారు...

- కొత్తపల్లిలో అర్ధరాత్రుల్లోనూ అక్రమ తవ్వకాలు
- స్థానిక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే...?
- అడ్డుకున్న వార్డు సభ్యులు, గ్రామస్థులు





నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్

పచ్చనదంతో కళకళలాడాల్సిన గుట్టలు కనుమరుగవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడుతూ అక్రమార్కులు అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. అక్రమంగా మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. వ్యవసాయ భూమి చదును పేరుతో మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారు అనుముల ఏనే సమీపంలో ఓ రైతు వ్యవసాయ భూమి చదును చేసుకోవాలని గ్రామ పంచాయితీ కార్యాలయంలో వార్డు సభ్యుల తీర్మానంతో తమ అనుమతి లేదంటూనే, తన భూమిలో చదును చేసుకుంటే అభ్యంతరం లేదని చెప్పారు. ఇదే అదనుగా పంచాయితీ కార్యాలయ అనుమతి ఉందనే కాబోలు... స్థానిక ప్రజా ప్రతినిధి ఏకంగా మొరం దందానే మొదలు పెట్టాడు. ఇలా గత కొద్ది రోజులుగా మొరం దందా సాఫీగా సాగిపోతుంది. ఆలస్యంగా గమినించిన గ్రామస్థులు, వార్డు సభ్యులు కలిసి మొరం తరలిస్తున్న టిప్పర్లను శనివారం అడ్డుకున్నారు. భూమి చదును చేసినట్లే చేసి, పక్కనే గల అనుముల ఏనేకు జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి, టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు రాత్రంతా క్రమక్రమంగా మట్టిని తోడేస్తూ ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.

స్థానిక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే....

నాలుగు రోజుల క్రితం డబల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ విషయంలో గందరగోళం జరిగిన విషయం తెలిసిందే. అది మరవక ముందే ఇంతలోనే భూమి చదును పేరిట మొరం అక్రమ తవ్వకాలు కూడా ఆ స్థానిక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే నడుస్తుందని గ్రామస్థుల్లో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అసైన్డ్ భూముల్లో మొరం తీయాలంటే రెవెన్యూ అధికారులు, మైనింగ్‌శాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చదును పేరుతో తవ్వకాలు చేపట్టి, మొరంను కొల్లగొడుతూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్పందించి అక్రమ మొరం తరలింపు భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులంతా డిమాండ్ చేస్తున్నారు.

అక్రమంగా మొరం తరలిస్తే కఠిన చర్యలు : తహసీల్దార్ ఫూల్ సింగ్



మట్టిగుట్ట (ఏనే), అసైన్డ్ భూములు, చెరువు శిఖంల నుంచి మొరం తీయడం చట్టరీత్యా నేరం. కొత్తపల్లి శివారులో నుంచి మొరం తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఒకవేళ అలా తరలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.



సంస్కృతి సాంప్రదాయాలను మంటగల్పుతున్న చికెన్ వ్యాపారులు

నవతెలంగాణ-గోవిందరావుపేట

వ్యాపారమే లక్ష్యంగా లాభాలేయంగా దైవత్వాన్ని దేవాలయాల సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతూ చికెన్ వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. మండలంలోని పసర గ్రామంలో రామాలయానికి అత్యంత సమీపంలో చికెన్ విక్రయాలను నిరాటంకంగా కొనసాగిస్తూ లాభాలే లక్ష్యంగా వ్యాపారమే పరమావధిగా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై గతంలో గ్రామ పెద్దలు అధికారులు చెప్పినా నోటీసులు పంపినా ఫలితం లేకపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని గ్రామ పెద్దలు కొందరు తెలుపుతున్నారు. ఈ విషయంగా కొందరు ఇప్పటికే పావులు కదుపుతున్నారు. పేపరు ధర కన్నా 40 నుండి మొదలుకొని 60 రూపాయలు కిలో ఒక్కంటికి అధికంగా విక్రయిస్తున్న వినియోగదారులలో చలనం లేకపోవడం మరి విచారకరం. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిర్ణయిత ధరల కన్నా అధిక ధరలకు విక్రయిస్తే పంచాయితీ అధికారులు కూడా చర్యలు చేపట్టవచ్చని తెలిసినా కూడా ఎందుకు స్పందించడం లేదు అర్థం కావడంలేదని ప్రజలు అంటున్నారు. మండలంలో అతిపెద్ద గ్రామం పసర ఇతర పెద్ద గ్రామాలతో పోలిస్తే అత్యధిక జనాభాతో పాటు అధిక వ్యాపార రంగంగా కూడా ఎంతో అభివృద్ధి చెందింది. భక్తి పరంగా కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రతిరోజు రామాలయానికి హనుమాన్ టెంపుల్‌కి శని గ్రహపూజ కోసం నవగ్రహాల కోసం రాముని ఆశీస్సుల కోసం నిరంతరం రామాలయంకు వెళుతూ వస్తూ ఉంటారు. ఆలయానికి సుమారు 150 మీటర్ల వరకు ఎలాంటి మాంసం విక్రయ దుకాణాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నప్పటికిని వాటిని పాటించకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వ్యవహరిస్తున్నారు. మాంసం విక్రయాలకు సంబంధించి గ్రామ పొలిమేరలు ఒక షెడ్డును నిర్మించి ఆ షెడ్డులోనే మాంసం చికెన్ వ్యాపారులందరూ ప్రజలకు విక్రయించే విధంగా చర్యలు చేపట్టాలని దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వ్యర్థ పదార్థాల దుర్వాసన కూడా గ్రామ ప్రజలకు ఉండదని గ్రామ పెద్దలు పలువురు ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు. గ్రామానికి దూరంగా విక్రయించే ఏర్పాటు అయినా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విషయంపై పోటీలో ఉండే సర్పంచి అభ్యర్థులు ముందుగానే తమ నిర్ణయాన్ని వెలువరించి బరిలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

కమ్యూనిటీ హాళ్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం



నవతెలంగాణ-నర్సంపేట

కమ్యూనిటీ హాళ్లపై నిర్మాణంపై కాంగ్రెస్ తప్పుదోవ పట్టించి కుల సంఘాల్లో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్ అన్నారు. శనివారం ఆర్అండ్‌బీ గెస్టు హౌజ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగెల్లి మాట్లాడుతూ కుల సంఘాల భవనాలపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న నియోజకవర్గ అభివృద్ధిని చూసి దొంతి మాధవరెడ్డి ఓర్వలేక చోట మోట నాయకులచే కోర్టుల్లో కేసులు వేసి పనులను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాడన్నారు. టఫొట్కో నుంచి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రూ.15 కోట్లనుమంజూరు తీసుకొచ్చి కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలను నిర్మాణం చేయడానికి సంకల్పించగా కాంగ్రెస్ కోర్టులో స్టే తీసుకొచ్చి అడ్డుకొందని తెలిపారు. నాలుగేండ్లగా కేసు పరిష్కారం కానందున ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చొరువతో సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎస్‌డీఎఫ్ కింద రూ.50 కోట్ల నిధులతో కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లను నిర్మించడానికి పూనుకొన్నాడన్నారు. ఇటీవల కుల సంఘాల ప్రతినిధులు ప్రత్యేక సమావేశం ద్వారా స్వాగతించారని గుర్తు చేశారు .కాంగ్రెస్ నాయకుల కుటిల బుద్ధిని తీవ్రంగా ఎండగట్టడంపై జీర్ణించుకోలేక తిరిగి ఎలాగైనా నిర్మాణాలను ఆపేందుకు తమ సంకుచిత తత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

22 కుల సంఘాల భవనాలకు టెండర్‌లు పూర్తి చేసుకొని నిర్మాణాలు చేసే సమయంలో కాంగ్రెస్ దొంగ నాటకానికి తెరలేపిందన్నారు. కుల సంఘాల స్థలాలు మున్సిపాలిటికి రిజిస్ట్రేషన్ చేయాలని ఎవరు షరత్తులు విధించలేదన్నారు.కుల సంఘాలకు సొంత స్థలాలు ఉన్నట్లు పేర్కొనబడే పత్రాలను అధికారులు కోరగా ఆయ సంఘాల ప్రతినిధులు అందజేశారని తెలిపారు.దీనిని కాంగ్రెస్ నాయకులు వక్రీకరిస్తూ కుల సంఘాల స్థలాలను మున్సిపాలిటీకి రాసివ్వాలని అడిగినట్లు తప్పుతోవ పట్టిస్తున్నారన్నారు. కమ్యూనిటీ రహాళ్ల భవనాలు నిర్మాణం చేశాక పూర్తిగా కుల సంఘాలకే పూర్తిగా హక్కు ఉంటుందని తెలిపారు. ఇప్పటికే గౌడ సంఘం, పద్మశాలి సంఘం, మైనార్టీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం ప్రారంభమైయ్యాయని త్వరలో మిగతా భవనాలు నిర్మాణం చేపట్టనున్నారన్నారు. అభివృద్ధిని అడుగడుగున అడ్డుకోవడానికి ఇప్పటికే జిల్లా ఆసుపత్రి, నాన్‌వెజ్, ఫ్రూట్స్ మార్కెట్, పలు గోదాములపై కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకునేందుకు యత్నించడం వీరి సంకుచితం తెలియజేస్తుందన్నారు. మాధన్నపేట చెరువులో హైవే కాంట్రాక్టర్ మట్టి కోసం తవ్విన గోతులను రికార్డు చేసుకొని అడ్డదారిలో బిల్లులు కాజేసిన చరిత్ర వారి నాయకుడికే దక్కుతుందని ఆరోపించారు. దేవాదుల ద్వారా పాకాలకు గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే కే దక్కుతుందన్నారు. గోదావరి నీళ్లను తీసుకొస్తే కాళ్లు కడిగి నెత్తిలో పోసుకుంటానని సవాల్ విసిరిన నాయకుడు పాకాలకు వచ్చిన నీళ్లను చూసి మొఖం ఎక్కడ పెట్టుకుంటాడో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిరంతర కృషి వల్ల నేడు పాకాల, రంగయ చెరువుల కింద రెండు పంటలు పండి రైతులు సంతోషంలో ఉన్నారన్నారు.నాగేండ్లగా కుంభకర్ణుడిగా నిద్రపోయి లేచి దొంతి ఊర్లళ్లలో తిరుగుతూ ప్రజలపై కపట ప్రేమను చూపడం విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు. కరోనా కష్టకాలంలో కాలు కూడ బయట పెట్టని దొంతిఅనునిత్యం అందుబాట్లో ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న ఎమ్మెల్యేను అబాసుపాలు చేసే కుట్రలకు పూనుకున్నాడని దుయ్యపట్టారు.

ఎవరెన్ని కుట్రలు చేసి అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నించినా నియోజకవర్గ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కుటిల ప్రయత్నాలను వీడి అభివృద్ధి స్వాగతించాలని హితువు పలికారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుంటి కిషన్, మున్సిపాల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మినుముల రాజు, కౌన్సిలర్ దార్ల రమాదేవి, ఎండీ.పాషా, బీఆర్‌టీయు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వేణుముద్దుల శ్రీధర్ రెడ్డి, నాయకులు రావుల సతీష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇర్ఫాన్, జాగృతి వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు నూకల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఛలో ములుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

సిపియుఎస్ఐ జిల్లా కార్యదర్శి వావిలాల లక్ష్మణ్



నవతెలంగాణ-భూపాలపల్లి

ఈనెల 28న ములుగు జిల్లా కేంద్రంలో జరిగే ఛలో ములుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భూపాలపల్లి ములుగు సి పి ఎస్ ఐ జిల్లా కార్యదర్శి వావిలాల లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావాడలో-మారాజ్యం లక్ష్యసాధనలో భాగంగా ఇండియా కమ్యూనిస్టు విప్లవోద్యమ రథసారథి, కుల-వర్ల పోరాట సిద్ధాంత కర్త కామ్రేడ్ మారోజు వీరన్న 24వ వర్ధంతి మే 16 పురస్కరించుకుని మే 31 వరకు అమరవీరుల సంస్కరణ సభలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇండియా కమ్యూనిస్టు విప్లవోద్యమ చరిత్రలోనే తొలిసారిగా కుడా-వర్ద పోరాటాన్ని ఎజండా చేసిన కుడా-వర్గ పోరాట నాయకుడు కామ్రేడ్ మారోజు వీరన్న కుల జనాభా దామాషా ప్రకారం సకల సామాజిక రంగాలలో వాటాకేటాయించే సామాజిక న్యాయాన్ని కులంలో అత్యంత వెనుక బడిన వర్గాలను మొదటి ప్రాధాన్యతను కల్పిస్తూ సమానాత్వాన్ని పారించే సామ్యవాదాన్ని ఏకకాలంలో అమలు చేసినపుడే ఈ దేశ దీడిత ప్రజల విముక్తి జరుగుతుందనే లక్ష్యంతో ఉద్యమ నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ దేశ సామాజిక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి ఈ దేశ సామాజిక విప్లవకారులైన పూలే అంబేద్కర్ ఆలోచనలతో జోడించి అభివద్ధి పరిచాడని వివరించారు. ఆ సిద్ధాంత రాజకీయ లక్ష్యంలో భాగంగా ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ సిపియుయస్ఐ పార్టీని స్థాపించడం, బహుజన ప్రజారాజ్యాన్ని స్థాపించడం కోసం కులం, వర్గం, తెగ, జాతి,మతం, లింగం, వెనుకబడిన ప్రాంతాల ప్రాతిపదికన అణిచివేతకు గురవుతున్న ప్రజ లందరిని రాజకీయ ఐక్య సంఘటనలోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని అమలు చేశాడని వివరించారు. మారోజు వీరన్న, లక్ష్యసాధనలో భాగంగా బహుజన పడిత ప్రజలను విముక్తి పరిచే కార్యాచరణలో మారోజు వీరన్నతోపాటు గోదావరిలోయ విప్లవోద్యమ రథసారధులు కామ్రేడ్ యాదన్న, స్వరూపక్క, రంగన్న, గోపన్న, రమేశన్న సూర్యం, కంబల్ సవీన్, చంద్రా జయపాల్ రెడ్డి, చందు, అనితక్క, లక్ష్మ క్క, కమలక్క, కొమ్మాలు, ధనుసరి సాంబన్న సుధాకర్, లక్ష్మణ్, రవి, గణేష్, సత్యం, డికె శ్రీను, బా ఐక్య, భాస్కరన్న బత్తిని లింగన్నతో పాటు 150 మంది బహుజన విప్లవ పోరాట వీరులను బ్రాహ్మ ణీయ అగ్రకుల దోపిడి వర్గ రాజ్యం ఎన్కౌంటర్ పేర అతి కిరాతకంగా హత్యచేసి ప్రజల ఆశలను వమ్ము చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో కులాన్ని నిర్మూలించి సామాజిక న్యాయాన్ని అమలుచేయాలని పోరాడుతున్న సామాజిక ఉద్యమాలకు వర్గ పోరాటం ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించి సోషలిజాన్ని సాధించలనే లక్ష్యంతో పోరాడుతున్న కమ్యూనిస్టు ఉద్యమా లకు మనువాద దోపిడి వర్గాలు సవాలు విసురుతునన్నారు. ఈనెల 28న ములుగు జిల్లా కేంద్రం లో జరిగే సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో దారకొండ శంకర్, దళిత బహుజన కూలి రైతు సంఘం కార్యదర్శి పిట్టల రాజమౌళి, జాడిగట్టన్న, ఆడజన సమైక్య అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ



నవతెలంగాణ-మహాదేవపూర్

మండలంలోని బెగుళూరుకు చెందిన సల్ల శ్రీనివాసుకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన రూ.17వేల చెక్కు శనివారం టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ ,పార్టీ మండల ఉపాధ్యక్షులు చల్ల ఓదెలు, గ్రామ శాఖ అధ్యక్షులు సంతోష్, వార్డు మెంబర్లు గాయబాపు, చల్ల రమేష్, బాలరాజు లక్ష్మణ్ రాజు, మడక రాజిరెడ్డి, ఆశాలు, మేర సంపత్, పర్వతాలు, సతీష్, బాసాని కృష్ణమూర్తి, సుమన్, చల్ల శ్రీనివాస్ పంపిణీ చేశారు. భూపాల్ పల్లి జిల్లా కేంద్రములో ఐకేపీ వీవోఏ ల సమస్యల పరిష్కారం కో సం తెలంగాణ ఐకెపీ, వీవోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యములో వారు చేస్తున్న నిరవదిక సమ్మెకు మద్దతు శనివారం తెలిపిన శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ కాంగ్రెస్ నాయకులు దుద్దిల్ల శ్రీను బాబు ఐకేపీ వీవోఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని దుద్దిల్ల శ్రీను బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

మోదేడులో కార్డన్ సెర్చ్

నవతెలంగాణ-మహాదేవపూర్

మహాదేవపూర్ ఉమ్మడి మండలంలోని కమ్యూనిటీ కాంటాక్ట్‌లో భాగంగా మోదేడు, పల్లెమెలాలో ఎస్ఐ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం గ్రామస్తుల సమావేశంలో ఎస్సై మావోయిస్టుల దుశ్చర్యల గురించి వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడే మావోయిస్టులకు సహకరించడం లేదా ఆశ్రయం కల్పించడం చట్టరిత్యా నేరమని ఇందుకు కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. మావోయిస్టుల గురించి ఎటువంటి సమాచారమైనా పోలీస్ లకు అందించాలన్నారు. అనుమానితులకు, కొత్తవారికి ఆశ్రయం కల్పించవద్దని కొత్తవారు ఎవరైనా గ్రామం లోకి వస్తే వారి సరైన ధవీకరణ పత్రాలు ఆధార్ కార్డును చూపించమని కోరి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలీసులకు సమాచారం అందించకుండా కొత్త వారికి ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయం కల్పించవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎస్సై అరుణ్‌తో పాటు సివిల్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

మున్నూరుకాపు సత్రం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ



నవతెలంగాణ-మహాదేవపూర్

మండలంలోని కాళేశ్వరంలోశనివారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర మున్నూరుకాపు సత్రం వాల్ పోస్టర్‌నిమున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ పటేల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14న ఉదయం 11:15 గంటలకు నిర్వహించే శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర మున్నూరు కాపు సత్రం భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ సభ్యులు హాజరు అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సత్రం ట్రస్ట్ సభ్యులు, కాళేశ్వరం మున్నూరు కాపు కుల పెద్దలు, యువత పాల్గొన్నారు.

జ్యోతిరావు పూలే విగ్రహ కమిటీ ఎన్నిక

మల్హర్‌రావు : కొయ్యూర్‌లో విద్యావేత్త మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహఏర్పాటు కోసం శనివారం కమ్యూనిటీ హాలో బిసి నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి విగ్రహ కమిటీని నియామకం చేశారు.గౌరవ అధ్యక్షుడుగా కొయ్యూర్ సర్పంచ్ సిద్ది లింగమూర్తి, సలహదారుడిగా యడండ్ల రామన్న యాదవ్, ముఖ్య సలహదారులుగా కటకం ప్రకాష్ రావు, బొంతల రాజు, అధ్యక్షుడుగా విజయగిరి సమ్మయ్య, ఉపాధ్యక్షుడుగా ఆకుల సదానందం, ప్రధాన కార్యదర్శిగా చల్లా కుమారస్వామి, అక్కినవేన సుమన్, 15 మందిని డైరెక్టర్లుగా నియమించారు.

కొనసాగుతున్న జేపీఎస్‌ల నిరసన

నవతెలంగాణ-గణపురం



జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న సమ్మె శనివారం తొమ్మిదవ రోజుకు చేరుకుంది. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు చేస్తున్న పంచాయితీ కార్యదర్శుల వినూత్న రీతిలో. నిరసన తెలిపారు. పంచాయతీ కార్యదర్శులను గత నాలుగు సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేయించుకొని వారిని నట్టెట ముంచాడన్నారు. తమ న్యాయమైన సమస్యలను ముఖ్య మంత్రి కేసీఆర్ పరిష్కరించాలని వేడుకున్నారు సమ్మె న్యాయబద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శరత్. పుప్పాల శ్రీకాంత్. ముక్కెర హేమంత్. సాయిని రమేష్. శఫీ. రాజు. అజయ్. నరేష్. రాకేష్. నవీన్. శ్రావణి. దివ్య శ్రీ .సరిత. గౌతమి. తదితరులు పాల్గొన్నారు.

మల్హర్‌రావు : ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తమను రెగ్యులరైజ్ చేయాలని జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మె శనివారం నాటికి 9వ రోజుకు చేరేది.ఈ నిరవధిక సమ్మెకు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుంభం రాఘవ రెడ్డి, వాల యాదగిరి రావు, కోట రవి, తోట రాజేశ్వర్ రావు, బత్తుల తిరుపతి, ఇండ్ల మహేందర్, శ్రీరాములు ప్రశాంత్, కొటం సతీష్‌లు సంఘీభావం తెలిపారు. జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, తాము అధిష్టానం దష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా మీ రెగ్యులరైజేషన్ జీవో వచ్చేలా కషి చేస్తామని అన్నారు. సంఘీభావం తెలిసిన మండల బిఆర్ఎస్ నాయకులకు కార్యదర్శులు ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు.

మహాముత్తారం : మహా ముత్తారం మండలంలో పనిచేస్తున్న ఓ పి ఎస్, జేపీఎస్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న నిరవధిక సమ్మె 9వ రోజు కు చేరుకుంది.పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న పనులన్నింటిని రంగవల్లులతో రంగులు వేసి ప్రభుత్వానికి తెలియజేసేలా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఓ పి ఎస్ మరియు జేపీఎస్ అందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది.

అకాల వర్షంతో అపార నష్టం

నవతెలంగాణ-మహదేవపూర్

గత వారం రోజులుగావరుసగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకుఅపార నష్టం జరిగిందని రైతులకు కోలుకోలేని దెబ్బ మీద దెబ్బపడడంతోరైతులు దిక్కులేని స్థితిలో ఉన్నారువరి పంట కోతకు వచ్చి కోతకోసినవరి నీటిమునగడంతోరైతులు దిక్కులేని స్థితిలో ఉన్నారుచేతికి పంట అంతానీటిపాలు కావడంతో పెట్టిన ఖర్చులు కూడావచ్చే సూచనలు లేవనిరైతులు అంటున్నారువరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతోకోసిన పంట నీట మునిగిపాలింగానేరైతులు తెలిపారు.

ఈ సంద ర్భంగా రాపెల్లికోట గ్రామానికి చెందినఅట్టెం ప్రవీణ్ రెండెకరాల ఎకరాల వరి పంటలోకోసిన తర్వాత వ ర్షం రావడంతో మొత్తం తడిసి ముద్దయిందని తెలి పారు. వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసితను ఆదుకోవాలని కోరారుమండలంలోనిఅన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి ఉందనిరైతులు తెలిపారువ్యవసాయ శాఖ అధికారి వివరణ కోరగా మండలంలో 4 వేల ఎకరాలలో వరి పంట వేయడం జరిగిందన్నారు.

ఎస్సీ వర్గీకరణపై వైఖరి స్పష్టం చేయాలి

మహాదేవపూర్ :మాదిగ మాదిగ ఉపకులాలకు ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టకపోవడం వలన ఎస్సీ ఎస్సీ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని ఎస్సీ వర్గీకరణకై మందకృష్ణ మాదిగ28ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణకై ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుంటే బీఎస్పీ అధినేత్రి మాయావతి దానికి స్పందించకపోవడం ఎమ్మార్పీఎస్ పోరాటాన్ని అర్థం చేసుకోకపోవడం మాదిగ ఉపకులాలకు అన్యాయం చేయడమే నని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బెల్లంపల్లి సురేష్ డిమాండ్ ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుకు సమ్మర్ క్యాంపులు







నవతెలంగాణ-గార్ల

విద్యార్థులలో దాగి ఉన్న సజనాత్మకతను వెలికితీసి వారి పఠన నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ అజ్మీర బన్సీలాల్, మండల విద్యాశాఖ అధికారి బి.పూల్ చంద్‌లు అన్నారు. స్దానిక బిఎస్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల వేసవి శిక్షణ శిబిరాన్ని శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఈ శిబిరంలో స్పోకెన్ ఇంగ్లీష్, వేదిక్ గణిత,హ్యాండ్ రైటింగ్, పెయింటింగ్, డ్రాయింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ నెల 6 నుండి ప్రారంభమైన శిక్షణ శిబిరం జూన్ 2 వరకు కొనసాగుతుందని ప్రభుత్వ సెలవు దినాలు మినహ మిగత అన్ని రోజులలో ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతున్న ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో విద్యార్థుల అల్పాహారం కొరకు సర్పంచ్ అజ్మీర బన్సీలాల్ రెండు వేల రూపాయలు విరాళంగా అందజేసినారు. అల్పాహారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌యంలు వెంకట్రావు, ఎస్.వెంకటేశ్వర్లు, యం.రామచంద్రు, యం.శివ, సీతారామిరెడ్డి, బిఎస్ఎస్ పాఠశాల హెచ్‌యం.సేన తదితరులు పాల్గొన్నారు.

ఏటూరునాగారం ఐటిడిఏ : విద్యార్థులను చైతన్యపరిచి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి గురుకుల విద్యాసంస్థల్లో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని గురుకుల బాలికల డిగ్రీ కళాశాల సీనియర్ లెక్చరర్ ఆర్తి తెలిపారు. స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల స్పోర్ట్స్ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ తుమీకి వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో గత నెల 20 నుండి 15 రోజుల పాటు కొనసాగిన స్పార్కిల్స్ సమ్మర్ క్యాంపు శనివారంతో ముగిసింది. సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆర్తి మాట్లాడుతూ 15 రోజులపాటు విద్యార్థులు చూపిన ప్రతిభ అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో అమూల్య, నాలెడ్జ్ పార్ట్నర్స్ అరుణ్ భాస్కర్, మనోహర్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తొర్రూరు : విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సమ్మర్ క్యాంపులు ఎంతో దోహదపడతాయని అసిస్టెంట్ కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శనివారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ జయశ్రీ అధ్యక్షతన సమ్మర్ క్యాంపు ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పింకేష్ కుమార్, జడ్పీ ఫ్లోర్ లీడర్ కాలేరు మంగళపల్లి శ్రీనివాస్, ఎస్సై గండ్రాతి సతీష్‌లతో కలిసి మాట్లాడారు. ఈ క్యాంపులో విద్యార్థులు నేర్చుకున్న విషయాలు వారి భావి జీవితాలకు మార్గదర్శకం అవుతాయని వారు తెలిపారు. సమ్మర్ క్యాంపులో విద్యార్థులు ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్, సైన్స్ ప్రాజెక్టులు, డ్రోన్ టెక్నాలజీ మొదలగు అంశాలలో చురుకుగా పాల్గొని ఎంతో నైపుణ్యం సాధించారన్నారు.ఈ క్యాంపులో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఏకలవ్య గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

బయ్యారం : మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశానుసారంగా వేసవి కాల శిక్షణ శిబిరాన్ని స్థానిక సర్పంచ్ ధనసరి కోటమ్మ చేతులు మీదుగా ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి శిక్షణను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. మండల విద్యాధికారి పూల్ చంద్ మాట్లాడుతూ విద్యార్థులు ఉదయం నుండి 11.30 గంటల వరకు గణిత, సైన్స్, ఇంగ్లీష్, స్పోర్ట్స్, యోగ, డ్రాయింగ్, కల్చర్ ఆక్టివిటీస్ తదితర అంశాలు నేర్పిస్తారని చెప్పటం జరిగింది. అదే విదంగా విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు ఉచితంగా పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విజయమ్మ, లింగరాజు, వీరన్న, వెంకటేశ్వర్లు, ధనుంజయ, వేణుగోపాల్ రెడ్డి, బస్వ వెంకన్న సార్, రవీందర్, మంగమ్మ, సిఆర్పి రవీందర్, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.



నేలపోగులలో కంటివెలుగు

నవతెలంగాణ-లింగాలఘనపురం

మండలం నేలపోగుల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని శనివారం నేలపోగుల ఎంపిటిసి గుగ్గిల్ల నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవుల ఎల్లమ్మ, గ్రామ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు, ఏఎన్ఎం సుగుణ, ఆశావర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా డాక్టర్ రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-గూడూరు

గూడూరు వాస్తవ్యులు రిటైర్డ్ ప్రభుత్వ వైద్యులు ఏపూరి రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సనాతన శివాలయ శాశ్వత చైర్మన్గా ఏపూరి రవీందర్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సందర్భంగా సనాతన దేవాలయంలో రవీందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాదే సాగర్, పెసర శివ, బీరం శ్రీపాల్ రెడ్డి, మండల మల్లేష్, బాష్పాక నవీన్ తదితరులు పాల్గొన్నారు.

వీవోఏల సమ్మె పట్ల ప్రభుత్వం స్పందించాలి

నవతెలంగాణ-గార్ల




డ్వాక్రా గ్రూపు పొదుపు సంఘాల ద్వారా మహిళల అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీఐ అనుబంధ మహిళ సంఘం జిల్లా నాయకురాలు నాదెండ్ల పద్మ డిమాండ్ చేశారు. వివోఏల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా స్దానిక నెహ్రూ సెంటర్‌లో తెలంగాణ ఐకేపి ఉద్యోగుల సంఘం (సిఐటియు) అధ్వర్యంలో చేపడుతున్న సమ్మె 20వ రోజుకు చేరుకున్న సందర్భంగా సంఘిబావం తెలిపి మాట్లాడారు. తక్షణమే వివోఏల సమ్మె పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సమ్మెకు సంఘిబావం తెలిపిన వారిలో సిఐటియు మండల కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా నాయకులు యం.గిరిప్రసాద్, సిపిఐ మండల కార్యదర్శి జె.వెంకన్నలు ఉన్నారు. ఈ సమ్మెలో సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షురాలు కందుల శోభ నాయకులు బి.ఉమా, వినోద, టి.రమా, జ్యోతి, పావని, అనిత, అరుణ, లత, లక్ష్మీ సురేష్, మనోహర్, విజయ్ కుమార్, మంగ్యి తదితరులు ఉన్నారు.

గూడూరు : మండల కేంద్రంలో వివోఏలు చేపడుతున్న సమ్మె 20వ రోజుకు చేరింది నిరసన కార్యక్రమంలో భాగంగా హనుమాన్ శోభయాత్రలో ఉన్న హనుమాన్లకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల యూనియన్ అధ్యక్షురాలు దారం శ్రీలత, క్లస్టర్ బాధ్యులు కళ్యాణ్, లక్ష్మయ్య, సుగుణ, మల్లేష్ వెంకటలక్ష్మి, రాజు, రమేష్ పాల్గొన్నారు.

జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి

నవతెలంగాణ-ములుగు

జూనియర్,ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గ కో ఆర్డినేటర్ గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రములో గత 9రోజులుగా జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శిలను పర్మినెంట్ చేయాలని కోరుతూ చేస్తున్న నిరహర దీక్షకు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గ కో ఆర్డినేటర్ గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్ శనివారం సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉద్యోగ కాల పరిమితి పూర్తయిన తర్వాత కూడా వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా చేయకపోవడం బాధాకరమన్నారు. వారి ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్, కమిటీ అధ్యక్షులు ఆకుతోట చంద్రమౌళి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి శంకరయ్య, డఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టేవాడ తిరుపతి, మాజీ ఎంపీపీ అంకుస్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : ఎంపీపీ నాగిరెడ్డి

నవతెలంగాణ-పాలకుర్తి

రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడవద్దని ఎంపీపీ నల్ల నాగిరెడ్డి అన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు శనివారం మండలంలోని దర్దేపల్లి, కొండాపురం, మల్లంపల్లి, ముత్తారం,వల్మీడి గ్రామాలోని పాలకుర్తి సొసైటీ, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జెడ్పిటిసి పుస్కూరి శ్రీనివాసరావు, పాలకుర్తి సొసైటీ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డిలతో కలిసి సందర్శించి పరిశీలించారుపరిశీలించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ వరి పంట చేతికొచ్చి ధాన్యం కల్లాలలో ఉండగా సంభవించిన అకాల వర్షాల కారణంగా ధాన్యం కొనుగోళ్ల పై రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సత్వరమే ధాన్యం కొనుగోళ్లకు సత్వర ఏర్పాట్లు చేయ్యాలనిఅన్నారు.దాన్యం కొనుగోలు ప్రక్రియలో అలసత్వం వహించరాదని, కాంటాలు రెండుగా ఉండేటట్టు చూసుకోవాలని, హమాలీల కొరత ఉండొద్దని అన్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, రైతులందరూ సంవయనం పాటించాలని, అధైర్య పడద్దని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలోదర్దేపల్లి, ముత్తారం, వల్మిడి, కొండాపురం, గ్రామాల సర్పంచులు ఇమ్మడి ప్రకాష్,కత్తి సైదులు,మంగ భాగ్యమ్మ సోమయ్య, గ్రామ రైతు కోఆర్డినేటర్ తాడెం రవి,పోశాల వెంకన్న గౌడ్, ఏపిఎం రాచకొండ రమణాచారి, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ మినీ మహానాడు విజయవంతం చేయాలి

నవతెలంగాణ-ములుగు

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం టిడిపి రాష్ట్ర అధ్యక్షలు కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో బాగంగా ఈ నెల 9న ములుగు జిల్లా కేంద్రంలో జరుగు మినీమహానాడును విజయవంతం చెయాలని టిడిపి రాష్ట్ర పరిశీలకులు అజ్మీర రాజు నాయక్, సాంబశివరావులు పిలుపునిచ్చారు. శనివారం ములుగు కేంద్రంలోని లీలా గార్డెన్‌లో మహబూబాబాద్ పార్లమెంట్ పరదిలోని టిడిపి అసెంబ్లీ నియెజక వర్గాల ఇంచార్జలతో కలిసి కోండపెల్లి రామచందర్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ పరిశీలకులు అజ్మీరా రాజునాయక్, సాంబశివరావు, రామచందర్‌రావు హాజరై మాట్లాడుతూ తెలంగాణలో కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్ష బాద్యతలు స్వీకరించినప్పటి నుండి ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమంతో టిడిపి అధికారంలోఉన్నప్పుడు చెసిన అభివృద్ధి గురించి వివరిస్తూ పార్టీని ప్రజలలోకి బలంగా తీసుకుపోవడం జరుగుతుందని తెలిపారు.తెలంగాణ రాబోయే ఎన్నికలో టిడిపి క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ నెల 9 న ములుగులో జరగబోయే మిని మహానాడును ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో 7నియెజకవర్గాల ఇంచార్జులు ఎర్లవెంకన్న (ములుగు),భూక్య సునీత మంగీలాల్ (మహబూబాబాద్)అడప నర్సింగరావు (నర్సంపేట), దారావత్ వెంకటేశ్ నాయక్ (డోర్నకల్),ముద్రగడ వంశీ (ఇల్లందు),తాతా మాదవీలత (పినపాక), ఈసం శశిదర్ (భద్రాచలం), రమెశ్ టిఎన్ఈఎఫ్ ములుగు టిడిపి మైనార్టీలు నాయకులు సలీం, అఖిల్ పాల్గొన్నారు.

తప్పు ప్రభుత్వానిది శిక్ష విద్యార్థులకా..?

సామాజిక న్యాయ వేదిక జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోరే రవి యాదవ్

నవతెలంగాణ-ములుగు

తప్పు ప్రభుత్వానిది శిక్ష విద్యార్థులకాఅని సామాజిక న్యాయ వేదిక జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోరే రవి యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో సామాజిక న్యాయ వేదిక జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోరే రవి యాదవ్ మాట్లాడుతూ ఈ నెల రెండో తేదీన ఓపెన్, ఇంటర్ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించిందని అందులో అర్థ శాస్త్రం పరీక్ష సమయంలో తెలుగు మీడియం ప్రశ్న పత్రం పేపర్ కొరకు పరీక్ష పేపర్ బండిల్‌ను ఓపెన్ చేయగా తెలుగు ప్రశ్న పత్రం పేపర్‌కు బదులు ఇంగ్లీష్ మీడియం పేపర్ వచ్చినదని మొదట నిర్వాహకులు ఆశ్చర్య పోయినప్పటికీ తేరుకొని ఇంగ్లీష్ మీడియం పేపర్లను చూసుకుంటు తెలుగు మీడియం పేపర్లను నిర్వాహకులు వ్రాయమనగా విద్యార్థులు కష్టపడి పరీక్ష వ్రాశారన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అట్టి పరీక్షను రద్దు చేయడం తిరిగి ఈ నెల 13న నిర్వహిస్తామనడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. చేసిన తప్పును కూడా సరిదిద్దుకొలేని పరిస్థితిలో అధికారులు ఉండడం బాధాకరమని, పరీక్షలు నిర్వహించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. ప్రశ్న పత్రాలు ప్యాక్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందనీ,అధికారుల తప్పిదం విద్యార్థులకు శాపంగా పరిణమించకుండా ఉండాలంటే అర్థ శాస్త్రం తెలుగు మీడియం పరీక్ష వ్రాసిన విద్యార్థులు అందరినీ ప్రభుత్వ బేశరతుగా పాస్ చేయాలన్నారు. ప్రభుత్వ అధికారులు చేసిన తప్పులకు విద్యార్థులను బలిచేయవద్దని రవియాదవ్ డిమాండ్ చేశారు. మరల పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులకు ప్రభుత్వానికి కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని ఈ ఖర్చును ఇంటర్ బోర్డు అధికారులు ఇంటి నుండి పెట్టే ఖర్చు కాదనీ ప్రభుత్వంపైన మాత్రమే బారం పడుతుందని అధికారుల నిర్లక్ష్యానికి ప్రభుత్వం ఎందుకు భాధ్యత వహించాలన్నారు. తప్పు అధికారులది అయినప్పుడు శిక్ష విద్యార్థులది కాకుండా చూడాలని అర్థ శాస్త్రం తెలుగు మీడియం పరీక్ష వ్రాసిన విద్యార్థులు అందరినీ పాస్ చేయాలని ఈ నెల 13న జరుపతల పెట్టిన పరీక్షను రద్దుచేసి, విద్యార్థులందరీని పాస్ చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గూడూరులో వివిధ పార్టీల ప్రభ బండ్ల ప్రదర్శన

నవతెలంగాణ-గూడూరు

గూడూరు మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంకాలం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంసిపిఐయు పార్టీల ప్రభబండ్లు ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు నునావత్ రమేష్, మండల పార్టీ అధ్యక్షులు కత్తి స్వామి, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, నాయకులు మండల నాయకులు, ఎంసిపిఐయు నాయకులు నూకల ఉపేందర్ పాల్గొన్నారు.

మాతా శిశు సంరక్షణ మనందరి బాధ్యత

నవతెలంగాణ-గార్ల

ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీలకు ప్రసవం సురక్షితమని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బి.శ్రీను, పిహెచ్‌సి వైద్య అధికారి అవినాష్‌లు అన్నారు. మండలంలోని ముత్తి తండా గ్రామంలో ముల్కనూరు పిహెచ్‌సి అధ్వర్యంలో శనివారం ఆధ్వర్యంలో మాత శిశు సంరక్షణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి అవినాష్ మాట్లాడుతూ గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే సురక్షితమైన ప్రసవం చేయించుకోవడంవలన తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని గర్భవతులు, బాలింతలు తరచుగా వైద్య పరీక్షలు చేయించుకొని ఉచితంగా వైద్య సహాయం పొందాలని సూచించారు. పుట్టిన చిన్నారులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు ఉన్నట్లయితే దగ్గర లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు.ఈ సదస్సులో వైజర్ రాధాకృష్ణ, ఎంఎల్ హెచ్ పి.గణేష్, ఏఎన్ఎమ్‌లు జోష్న, ఇంద్రజ, ఆశా వర్కర్లు నిరోష ఉన్నారు.

రాంపూర్ బొడ్రాయి మహోత్సవంలో కుంకుమార్చన

నవతెలంగాణ-గోవిందరావుపేట

రాంపూర్ బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో శనివారం సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పదిమంది ప్రత్యేక వేద రుత్వికుల వేద మంత్రోచ్చారణల మధ్యశ్రీలక్ష్మి భూలక్ష్మి కుంకుమార్చన కార్యక్రమాన్ని సుమారు 1000 మంది మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కుంకుమార్చనకు ఒక ప్రత్యేకత ఉందని కేవలం ఎన్నో సంవత్సరాల తర్వాత నిర్వహించే ప్రతి బొడ్రాయి ఉత్సవ కార్యక్రమాలకు మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుందని అందరికీ ఈ భాగ్యం లభించదని అరుదుగా లభిస్తుందని అదివారి అదృష్టంగా భావిస్తారని రిత్వికులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంతమంది మహిళలు పాల్గొనడం నిజంగా గర్వించదగ్గ విషయమని సాంప్రదాయాలు అంతరించిపోతున్నాయి అనుకుంటున్నా తరుణంలో కూడా వాటిని బతికించి ముందు తరాలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళలు మరోసారి రుజువు చేశారన్నారు.